ప్రతిపక్షం

www.prathipaksham.in

ఆదివారం 11.01.2026 | Published from: Hyderabad | సంపుటి: 18 సంచిక: 292 పేజీలు:08 వెల రూ. 5/-

@prathipaksham | prathipaksham tv telugu



ముంబై ఇండియన్స్ బోణీ 8

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు





- సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారికి కన్నీటి నివాళులు
- ప్రతిపక్షం వ్యవస్థాపక సంపాదకుడు ఫజుల్ రెహమాన్ అంత్యక్రియలు
- నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- శ్రద్ధాంజలి ఘటించిన ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్
- పాల్గొన్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, జనవరి 10 :

ప్రతిపక్షం దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి అంత్యక్రియలు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అశ్రునయనాల మధ్య ముగిశాయి. జర్నలిజానికి జీవితాంతం అంకితమైన ఈ మహానుభావుడికి సహచర పాత్రికేయులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫజుల్ రెహమాన్ గారు శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం రాత్రి హన్మకొండకు తరలించగా, శనివారం ఉదయం ఆయన పుట్టి పెరిగిన ప్రాంతమైన హుస్నాబాద్‌కు తీసుకొచ్చారు. అభిమానుల సందర్శనార్థం హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద పార్థివ దేహాన్ని ఉంచగా, పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు నివాళులు అర్పించారు. అనంతరం పార్థివ దేహాన్ని హుస్నాబాద్‌లోని మజీద్ బండ వద్ద ఉన్న మసీదుకు తరలించారు. అక్కడ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుమారులు అజీజ్, అఫ్జల్, షఫీలను మంత్రి ఓదార్చారు. ఈ సందర్భంగా ఫజుల్ రెహమాన్ జర్నలిజానికి చేసిన సేవలను గుర్తు చేసిన మంత్రి, ఆయన మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సిద్దిపేట జిల్లా పరిషత్ తాజా మాజీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.టీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నగునూరి శేఖర్, సిద్దిపేట జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూతురు రాజిరెడ్డి, జర్నలిస్టు సంఘం నేతలు తాడూరి కర్ణాకర్, ఆయిల్ రమేశ్, నెల్లుట్ల వెంకట రమణారావు, వెంకట రమణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కవి, రచయిత అన్నవరం దేవేందర్, గులాబీల మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొండ లక్ష్మణ్ తదితరులు నివాళులు అర్పించారు.ప్రతిపక్షం దినపత్రిక నెట్‌వర్క్ ఇన్‌చార్జి చిటుకుల మైసారెడ్డి, స్టేట్ బ్యూరో ప్రతినిధులు కత్తుల లక్ష్మారెడ్డి, సదానందం, హన్మకొండ ప్రతినిధి రౌతు రమేశ్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు, హుస్నాబాద్ యూత్ అసోసియేషన్, స్ఫూర్తి అసోసియేషన్ సభ్యులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఫజుల్ రెహమాన్ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.మసీదులో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం శనివారం మధ్యాహ్నం హుస్నాబాద్‌లోని ముస్లిం స్మశానవాటికలో ఫజుల్ రెహమాన్ గారి అంత్యక్రియలు ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు.









తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ కోమటిరెడ్డి



- తప్పుడు ప్రచారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారం
- మహిళా IAS అధికారులను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం
- తీవ్రంగా ఖండిస్తున్నాన్న మంత్రి...డీజీపీ సమగ్ర విచారణలో దోషులెవరో తేలుతుందని వ్యాఖ్య
- మీడియా విలువలు దిగజారి పోతున్నాయని అవేదన వ్యక్తం చేసిన మంత్రి
- 6 సార్లు గెలిపించిన నా ప్రజలకు తెలుసు నేనేంటో - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- సంక్రాంతి ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర ఏర్పాట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రతిపక్షం స్టేట్ బురో

మహిళా IAS అధికారులను లక్ష్యంగా చేసుకొని మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు, ఆధారంలేని ప్రచారాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్, IAS అధికారుల బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదని, అలాంటి నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. IAS ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదని, అటువంటి ఉన్నత స్థాయి అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. మహిళా అధికారులను మానసికంగా వేధించే విధంగా వార్తలు ప్రచారం చేయడం అనైతికమని, అన్ని మీడియా యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని

..:: మిగతా 2లో

హుస్నాబాద్‌ను 'కరీంనగర్'లో కలుపుతాం



- మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, కరీంనగర్, జనవరి 10:

హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు..ఇది కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజల ఆకాంక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ హోదాలో అంబేద్కర్ సర్కిల్ లో హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని ప్రకటించారు.. స్థానిక శాసన సభ్యుడిగా

..:: మిగతా 2లో

ఢిల్లీ వేదికగా తెలంగాణ గళం..

- ఢిల్లీలో భట్టి డిమాండ్లు
- 'తెలంగాణ 2047' లక్ష్యం
- కీలక ప్రాజెక్టుల విన్నపం
- సెస్‌లపై కేంద్రంపై నిలదీత

ప్రతిపక్షం స్టేట్ బురో



తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని అశోకా హోటల్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 'ప్రిబడ్జెట్' సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం ముందుంచారు. 2047 నాటికి దేశాన్ని

..:: మిగతా 2లో

జర్నలిజానికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండగా ఉంటాం

- అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం వాస్తవం కాదు
- గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్ల మంజూరు
- ఏకార్డుకైనా అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి
- జర్నలిస్టు సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం
- జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం
- జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం
- 14 జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించిన ...
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ప్రతిపక్షం స్టేట్ బురో

హైదరాబాద్: జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ ఒక్కరి గౌరవాన్ని తగ్గించాలని గాని, చిన్నబుచ్చాలనిగాని తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.

జీవో 252 పై శనివారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ సమావేశంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని వారు ప్రస్తావించిన అంశాలను విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలమైన నిర్ణయం

..:: మిగతా 2లో





మాజీ సైనికుల పింఛను రెట్టింపు

మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.

7

రియల్ ఎస్టేట్ సంస్థపై ఈడీ పంజా

అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఢిల్లీ ఎన్‌సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివారం అటాచ్ చేసింది.

7



స్వదేశీ వస్తువులను, మాతృభాషను ప్రజలు ప్రోత్సహించాలి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తే లేదన్నారు.

7



ఇరాన్ హెచ్చరిక..

ఇరాన్‌లో దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న నిరసనలు) తీవ్రరూపం దాలుస్తున్నాయి. వీటిపై ఉక్కుపాదం మోపుతోన్న అక్కడి ప్రభుత్వం.. ఆందోళనలు విరమించకుంటే తీవ్ర చర్యలు తప్పవని మరోసారి హెచ్చరికలు చేసింది.

7




దేవుచెరువు అడవి ప్రాంతంలో చిరుత సంచారం

- **గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి**
- **అధికారులు సూచన**

ప్రతిపక్షం సిద్దిపేట, జనవరి 10:

సిరిసినగండ్ల గ్రామ పరిధిలోని దేవుచెరువు సమీపంలోని అడవి ప్రాంతంలో పెద్ద పులి లేదా చిరుత పులి సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు మరియు గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చెంది (కుంటోల్ల) మల్లయ్య గారికి చెందిన ఆవులను చిరుత పులి దాడి చేసి చంపి తిన్నట్లు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎవరూ కూడా అడవి ప్రాంతానికి వెళ్లవద్దని, ముఖ్యంగా పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.అటవీ శాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. చిరుత పులి కదలికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ కోమటిరెడ్డి

మొదటిపేజీ తరువాయి

విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు ఉంటే సంబంధిత ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని, కానీ తప్పుడు వార్తలతో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించవద్దని హితవుపలికారు. రాజకీయ నాయకులు, IAS అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లోని మహిళా అధికారులు, ఇంచార్జ్ మంత్రులపై కూడా ఆధారంలేని కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తనను 'నల్గొండ మంత్రి'గా చూపుతూ తప్పుడు ప్రచారాలు చేయడం కూడా సరైంది కాదని అన్నారు. ఈ అంశాలపై డీజీపీతో చర్చించామని, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను కోరినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని, వ్యక్తిగతంగా ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని మంత్రి గుర్తు చేశారు. తన కుమారుని కోల్పోయిన బాధను దాచుకుని, ఆయన పేరుతో ప్రజాసేవ చేస్తున్నానని, పేద ప్రజలకు సేవ చేస్తున్న తనపై అసత్య ప్రచారాలు చేయడం అన్యాయమని అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని, ఒక్కరూపాయి ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీగా గెలిచానని పేర్కొన్నారు. తప్పుడు వార్తలతో తనను మానసికంగా వేధించడం ద్వారా ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. తాను దైవభక్తి గల



వాడిని, దేవుడిని నమ్ముతానని, చివరికి న్యాయం దేవుడే చూస్తాడని అన్నారు.

సంక్రాంతి ప్రయాణాలపై ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు విస్తృత ఏర్పాట్లు

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సమగ్ర చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈసారి సుమారు 12 లక్షల వాహనాలు ఊర్లకు వెళ్లి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నామని, గత ఏడాది 9 లక్షల వాహనాలు ప్రయాణించాయని గుర్తు చేశారు.

టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే వెంటనే టోల్ గేట్లు తెరవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పంతంగి టోల్ గేట్ వద్ద తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని సూచించామని తెలిపారు. డీజీపీతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసినట్లు చెప్పారు.

ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే వెంటనే క్రేన్ సహాయంతో క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సరిహద్దు వరకు ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత తమ బాధ్యతగా చేపట్టామని స్పష్టం చేశారు.

గ్రీన్ ఫీల్డ్ హైవేకు ముందడుగు

ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో టెండర్లను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. దీని ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

చివరగా, తప్పుడు వార్తల ప్రచారం ఇకనైనా ఆపాలని, బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు.




ఘనంగా మైనంపల్లి జన్మదినం వేడుకలు

- **పేద ప్రజల కోసం సేవ చేస్తా :- రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మైనాంపల్లి హనుమంతరావు**

ప్రతిపక్ష ప్రతినిధి మెదక్ జనవరి 10:-

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నేతమాజీ కౌన్సిలర్ అరుణాతి వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 1000 బైకులతో మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియం వద్ద నుండి కొరవిపల్లికి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో. జన్మదిన కేకులు కట్ చేసి పట్టణంలోని రామాలయం ఆలయంలో. మెదక్ చర్చిలో. మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొరివిపల్లి లో నిర్వహించిన జన్మదిన వేడుకలలో హైదరాబాద్ నుండి 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మనోహరాబాద్ వద్ద బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి భారీ ర్యాలీతో కోరివిపల్లి కీ చేరుకున్నారు అక్కడ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కార్యకర్తలు ప్రజల మధ్య జన్మదిన కేకును కట్ చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ గద్దర్. కళాకారుడు నరసింహారెడ్డి పాడిన పాటలతో సభా ప్రాగణం ఉత్తేజపరిచారు. సర్వమత ప్రార్థనలతో మైనంపల్లిని దీవించారు. అనంతరం అతిపెద్ద భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ. తను ప్రతి జన్మదినాన్ని ఇతర రాష్ట్రాలలో ఆలయాల్లో జరుపుకునే వారిని ఈసారి తన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సొంత గ్రామంలో జరుపుకోవాలని సూచన ఇవ్వడంతో కార్యకర్తలు నాయకులు మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు తను దుర్గామాత దయవల్ల పేద ప్రజలకు తన సాయం అందిస్తానని మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు నిత్యం పేద ప్రజల సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన దుర్గామాతకు దయవల్ల తనకు సేవ చేసే భాగ్యం లభించిందని అయినా తెలిపారు. రాబోవు రోజులలో మెదక్ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని సేవ చేసే భాగ్యంని ప్రజలు కల్పించాలని ఆయన తెలిపారు. అనంతరం కార్యకర్తలు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అరుణాతి వెంకటరమణ మైపాల్ రెడ్డి. రాజిరెడ్డి. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. మాజీమున్సిపల్ చైర్మన్ చంద్రపాల్. అమర సేన రెడ్డి. సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

మెదక్ మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు.

మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని. జిల్లా కాంగ్రెస్ నేత బైండ బొల్లారం రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన పురస్కరించుకొని యువకులకు క్రీడ కార్యక్రమాలలో ఉత్తేజపరిచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు వాటికి ఆర్థిక సహాయం కింద రాంచపల్లిలో 20000 వేల రూపాయలు. గుట్ట కింద పల్లి. పదిహేను వేల రూపాయలు అందజేశారు అనంతరం పాతూరు కొముటూరు మంబాజిపల్లి వివిధ గ్రామాలలో నిరు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారని ఆయన జన్మదిన పురస్కరించుకొని కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న బైక్ ర్యాలీ

మెదక్ జిల్లా కేంద్రం స్టేడియం నుండి సుమారు 1000 బైకులతో కాంగ్రెస్ నేత అరుణాతి వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకొని భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జన్మదినానికి సంబంధించి ఫేక్సీలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది భారీ కటౌట్ల మధ్య బైక్ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. అరుణాతి వెంకటరమణ యువజన కాంగ్రెస్ నాయకుడు పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం తో మున్సిపల్ ఎన్నికల సమయంలో ర్యాలీ నిర్వహించడంతో ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జర్నలిజానికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండగా ఉంటాం

మొదటిపేజీ తరువాయి

తీసుకుంటామని జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సుమారు 23వేల అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య కంటే ఈ సారి ఇచ్చే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటివరుసలో ఉందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే సదుద్దేశంతో శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేయడం జరిగిందని పలుమార్లు సమావేశాలు నిర్వహించామని అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్ననియమ నిబంధనలను పరిశీలించడం జరిగిందని ఫలితంగా కొత్త కార్డుల మంజూరులో కొంత జాప్యం జరిగిందని అన్నారు.

మీడియా కార్డుకు, అక్రిడిటేషన్ కార్డుకు ఎలాంటి వ్యత్యాసం లేదని అక్రిడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా అందుతాయని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మరోమారు స్పష్టం చేశారు. తాము అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఎటువంటి భేషజాలకు పోవడం లేదని కానీ ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకుగాను ప్రభుత్వ పరంగా సర్క్యులేషన్, ఇతర సంబంధిత వివరాలను ఖచ్చితంగా సేకరిస్తామని, ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ల పరిశీలన కూడా చేస్తామని దీనివలన అసలైన పత్రికలు, పాత్రికేయలకు న్యాయం జరుగుతుందని అన్నారు.రాష్ట్రంలో మండలానికో విలేకరి ప్రాతిపదికన గాక జనాభా వారీగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో కూడా ఆలోచిస్తామని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని అన్నారు. అక్రిడిటేషన్ కమిటీలలో ఉర్దూ జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల పాత్రికేయులకు అక్రిడిటేషన్ సౌకర్యం తప్పక ఉంటుందని స్పష్టం చేశారు.మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే డిజిటల్ మీడియా కార్డులు మంజూరు చేశామని తెలియజేశారు. సమావేశంలో పలువురు పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ఇండ్ల స్థలాలు, పెన్షన్, బస్‌పాసులు, పాత్రికేయులకు బీమా తదితర అంశాలను ప్రస్తావించగా మంత్రి పొంగులేటి సావధానంగా వారికి సమాధానమిచ్చారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం



జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశంపై కొంతమంది ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై మంత్రిగారు స్పందిస్తూ..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశాన్ని పరిష్కరించి జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించడం జరిగిందన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టివేయడంతో సమస్య మొదటికి వచ్చిందని అయినా కూడా ఇండ్ల స్థలాల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని అన్నారు.ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఎటువంటి కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని తెలిపారసమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, ఐ&పిఆర్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు

హుస్నాబాద్‌ను 'కరీంనగర్'లో కలుపుతాం

మొదటిపేజీ తరువాయి

ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామన్నారు.ఎప్పుడైనా సరిహద్దుల మార్పు , జిల్లాల సైంటిఫిక్ మెథడ్ లో మార్పులు చేర్పులు జరిగితే ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ లో కలపడం తథ్యమన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ పరిశీలించిన మంత్రి *

గౌరవెల్లి నుండి మల్లారం వరకు బైక్ పై గౌరవెల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ ను పరిశీలించారు.గౌరవెల్లి ప్రాజెక్ట్ ఈఈ రాములు ఇతర అధికారులు ,స్థానిక నాయకులు కార్యకర్తలతో బైక్ పై వెళ్తూ కుడి కాలువ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడక్కడ అడ్డంకులు , పలు గ్రామాలకు కాలువల పై అవసరమైన బ్రిడ్జి ల నిర్మాణాలను పరిశీలించారు ..కాలువలకు చేయాల్సిన మరమత్తులు ,తొలగించాల్సిన చెట్ల పొదల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు..కాలువలు పూర్తయితే బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

అభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి పొన్నం దృష్టి *

హుస్నాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. ఎల్లమ్మ చెరువు ,కొత్త చెరువు ,పల్లె చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు. కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం హుస్నాబాద్ ప్రారంభం లో నిర్మిస్తున్న స్వాగత స్టాచ్యు పనులు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ రహదారి డివైడర్ మధ్య జరుగుతున్న అభివృద్ధి పనులు ప్లాంటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఇండోర్



స్టేడియంను పరిశీలించారు. స్టేడియంలో అన్ని క్రీడలు జరిగేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.మొండికుంట ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందనే అక్కసుతో హరీశ్ ఆరోపణలు

- **దేవులపల్లి యాదగిరి, టీ పీ సీ సీ కార్యదర్శి**

ప్రతిపక్షం,నంగునూరు, జనవరి 10:

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా, రాష్ట్ర ప్రభుత్వం పైనా తప్పుడు విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆరోపించారు. ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం మండల కేంద్రమైన నంగునూరులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ ఆయిల్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తామని హరీశ్ రావు పేర్కొనడం తగదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని భయంతోనే సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.300 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చొరవతో ఫ్యాక్టరీ పూర్తి అయ్యిందని చెప్పారు. పదేండ్ల బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్ రావు హడావుడి చేయడం తప్ప ఫ్యాక్టరీ పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఈ విషయం రైతులకు తెలుస్తుందనే భయం తోనే హరీశ్ రావు తప్పుడు



ఆరోపణలకు దిగుతున్నాడని విమర్శించారు. పదేళ్ల అధికారంలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బీ ఆర్ ఎస్ నాయకులు నిరుద్యోగుల గురించి వా మాట్లాడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో కాలువలు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన అని గొప్పలు చెప్పుకునే హరీశ్ రావు రానున్న సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్లు ఇచ్చి గెలవాలని సవాలు విసిరారు. రైతులకు సంబంధించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో పార్టీ కార్యకర్తలతో హడావిడి చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షుడు ఎం.డి.ఇమాన్, నాగరాజు పల్లి సర్పంచ్ ముక్కెర లింగం యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఎనగందుల యాదగిరి, అచ్చిన సత్తయ్య, ఎనగందుల నితిన్ కుమార్, అచ్చిన సత్తయ్య, చెలికాని యాదగిరి, అనరాజు నాగరాజు, గౌరబోయిన సంపత్, జంగిటి శ్రీనివాస్, రాగుల కృష్ణ, జెల్ల పోచయ్య, తుపాకుల శ్రీనివాస్, విక్రమ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బడే సాంబయ్య, మైసయ్య, చందు పాషా తదితరులు పాల్గొన్నారు.



పేద ప్రజల ఆశ కిరణం మైనంపల్లి హన్మంతరావు..

సిద్దిపేట పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్

ప్రతిపక్షం బ్యూరో సిద్దిపేట జనవరి 10:

పేద ప్రజల ఆశ కిరణం మైనంపల్లి హన్మంతరావు అని సిద్దిపేట పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జన్మదినం సందర్భంగా పట్టణం కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదానం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ ఏ ఆపద వచ్చిన నాయకులకు కార్యకర్తలకు నేను ఉన్నా అంటూ అండగా నిలుస్తున్న జననేత మైనంపల్లి హన్మంతరావు అని అన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యకమంలో కౌన్సిలర్ సాకి ఆనంద్ పయ్యావుల సందీప్ యాదవ్ రియాజుద్దీన్ తప్పెట శంకర్ గ్యాదరి మధు గయాసుద్దీన్ హర్షద్ రేణుక. సంతోషి శశి. బాబా నజ్జు. విజయ్ డానియల్ ఫయాజ్ నఫీజ్ తదితరులు పాల్గొన్నారు.


ఢిల్లీ వేదికగా తెలంగాణ గళం..

మొదటిపేజీ తరువాయి

30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ ద్వారా దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుండి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు రాష్ట్రాల ద్రవ్య లోటు (Fiscal Deficit) పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే 4 శాతానికి పెంచాలని ఆయన కేంద్రానికి సూచించారు. అలాగే, విద్య , ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను FRBM పరిమితుల నుండి మినహాయించాలని కోరారు.రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. అందులో ముఖ్యమైనవి.. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల: ఈ పథకాన్ని వెంటనే 'జాతీయ ప్రాజెక్టు'గా గుర్తించి నిధులు కేటాయించాలి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ. 14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ. 45,000 కోట్లు, , మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ. 17,212 కోట్లు కేటాయించాలని విన్నవించారు.తెలంగాణలో విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. 119 నియోజకవర్గాల్లో



ఏర్పాటు చేస్తున్న 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను' ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐఐఎం (IIM) ఏర్పాటును ప్రకటించాలని, అలాగే అన్ని జిల్లాల్లో కేంద్రీయ , జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. రవాణా పరంగా పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని భట్టి విక్రమార్క ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. సెస్‌లు, సర్‌ఛార్జీల వల్ల రాష్ట్రాలకు అందాల్సిన 41 శాతం వాటా కాస్తా 30 శాతానికే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ. 1.55 లక్షల కోట్ల సర్‌ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని లేదా వాటిని ప్రాథమిక పన్నుల్లో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకుంటున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని ఆయన కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం తెలంగాణ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ముగించారు.



లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం మాట్లాడుతూ.. "సమాజంపై మీ బాధ్యతను ఎప్పటికీ మరిచిపోవద్దు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు" అని తెలిపారు.

- సీఎం రేవంత్

ఇంటి స్థలం లేని ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేస్తాం

- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి



ప్రతిపక్షం ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 10:

పేద ప్రజలకు ఇండ్ల స్థలాలివ్వడం కంటే మించిన సంతోషమేమీ లేదు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సదాశివపేటలోని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కంటే మించిన సంతోషం నాకేమీ లేదనీ, పదేళ్లుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నానన్నారు. ఈ విషయమై గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డితో మాట్లాడాననీ, నెల యూ రోజుల కింద కలెక్టర్ తో సమావేశమైనట్లు చెప్పారు. శనివారం సిద్ధాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను పరిశీలించి, ఇంటి స్థలంలేని పేదలతో జగ్గారెడ్డి, టీజీఐఐసి ఛైర్‌పర్సన్ నిర్మలారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సదాశివ పేట పట్టణంలో ఇంటి స్థలం లేని ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలాలు అందించడం తన బాధ్యత అని, దానికి తాను మాట ఇస్తున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సదాశివ పేట పట్టణంలో కిరాయి ఇళ్లలో నివసిస్తున్న పేదలకు 182 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించామని తెలిపారు. రైతుల నుంచి ఎకరాకు మూడు లక్షల రూపాయల చొప్పున భూమిని కొనుగోలు చేసి, ఆ భూమిని ఇచ్చిన 222 మంది రైతులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. పట్టణ వాసులతో పాటు సదాశివ పేట మండలంలోని పేదలకు ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున 5,300 మందికి పట్టాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాను అధికారంలో లేక పోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ హయాంలో పట్టాదారులు తమ ప్లాట్ల వద్దకు వెళ్తే పోలీసులతో బెదిరించి వెళ్లగొట్టారని ఆరోపించారు. ఈ పది సంవత్సరాల్లో 180 ఎకరాల్లో 52 ఎకరాలను డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు కేటాయించి, అందులో కేవలం 320 మందికే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. అదే 50 ఎకరాల్లో 80 గజాల చొప్పున 2,011 మందికి స్థలాలు ఇవ్వవచ్చని తెలిపారు. ప్రస్తుతం మిగిలిన 88 ఎకరాల్లో స్కూల్, దవాఖాన, మూడు మతాల ప్రార్థనా స్థలాలకు స్థలం పోను 36 ఎకరాలు మాత్రమే మిగిలాయని, అందులో 2,011 మందికి 80 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చని చెప్పారు. ఈ స్థలాలు పూర్తిగా సదాశివ పేట పట్టణానికి చెందిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు. మిగిలిన వారికి వెంకటాపూర్, నిజాంపూర్ రోడ్డుల వైపు భూమి కేటాయిస్తామని తెలిపారు. గతంలో సర్టిఫికెట్లు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఇప్పటికే ఇండ్ల స్థలం ఉన్నవారికి స్థలాలు ఇవ్వొద్దని స్వయంగా కలెక్టర్‌కు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టా సర్టిఫికెట్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకుంటే ఇండ్ల స్థలాలు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇండ్ల స్థలాలు ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఇల్లు లేని పేదలందరికీ న్యాయం చేస్తామన్నారు. నా మాట అంటే అమలే. జగ్గారెడ్డి మాట ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 20వ తేదీ తర్వాత మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పదేళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ప్లాట్లు రెండు నెలల్లో అందిస్తామనీ, ఇదే స్థలంలో మీతో కలిసి భోజనం చేస్తా. పేదల బతుకుల్లో ఆనందం చూడడమే నా జీవిత కోరిక అని జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వాధికారులు, కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వెంకట్ రెడ్డిపై నిరాధార ప్రచారాలను తీవ్రంగా ఖండించిన జగ్గారెడ్డి

ప్రతిపక్షం సంగారెడ్డి , జనవరి 10



మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార కథనాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారమిక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. గత కొన్ని రోజులుగా వెంకట్ రెడ్డి పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎదుటి వ్యక్తి క్యారెక్టర్‌పై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఎవరి ప్రేరణతో అయినా ఇటువంటి వార్తలు రాయడం అత్యంత తప్పని స్పష్టం చేశారు. వెంకట్ రెడ్డి కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాయాలని ప్రోత్సహించే వారు చేసిన తప్పు చిన్నది కాదని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒక చరిష్మా ఉన్న నాయకుడని జగ్గారెడ్డి అన్నారు. ఎన్ఎస్‌యూఐ నుంచి విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నేతగా, అనంతరం మంత్రిగా అంచెలంచెలుగా కష్టపడి ఎదిగిన నాయకుడని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. ఒక మహిళా -పురుషుడు మాట్లాడితే పెడార్థాలు తీసి చెత్త ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది ప్రజా సమస్యనా? రాష్ట్ర సమస్యనా? అని ప్రశ్నించారు. పనిగట్టుకుని బురద జల్లడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి నిజమైన ప్రజా సమస్యలను వెలికి తీయాలని సూచించారు. "చేతిలో కలం ఉందని ఏది పడితే అది రాయాలా? మీ ఇంట్లో అక్కతో, చెల్లితో, అమ్మతో మాట్లాడితే ఇలానే రాస్తారా?" అంటూ సోషల్ మీడియా ప్రచారకులపై జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఎలాంటి సంస్కృతి అని నిలదీశారు. లక్షలు, కోట్లు అప్పులు చేసి ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్న తమలాంటి నేతలను బదనాం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు అక్షరాలు వచ్చాయని చెత్త వార్తలు రాసి వ్యక్తిత్వహననం చేయడం సరికాదన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వార్తలు రాయమని చెప్పినవారు బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. ఇలాంటి ప్రచారంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ డామేజ్ కాదని స్పష్టం చేశారు.

సావిత్రిబాయి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

- రూరల్ ఎం ఎల్ ఏ డాక్టర్ భూపతిరెడ్డి

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జనవరి 10:



మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పురస్కారాలు -2026 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని గుర్తుచేశారు. 0-3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. గేమ్స్, జోన్‌స్థాయి టోర్నమెంట్ల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, పదో తరగతి ఫలితాల్లో శాతానికి శాతం ఉత్తీర్ణత రావడం గర్వకారణమని అన్నారు. మహిళలకు వడ్డీరహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, నాయకులు నరాలు సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈఓ అశోక్, మాజీ జెడ్పీ ఛైర్మన్ విట్టల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



చైనా మాంజ విక్రయిస్తున్న పలువురిపై కేసుల నమోదు

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జనవరి 10 :

నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజలను విక్రయిస్తున్న వ్యాపారులను రెండవ టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పట్టుకున్నారు. నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు పతంగుల విక్రయ దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దుకాణాలలో చైనా మాంజా విక్రయిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం రాగా ఎస్ఐ సిబ్బంది తో కలసి హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద ఓ షాప్ యజమాని అయిన మహమ్మద్ రఫీకుద్దీన్, అతని కొడుకు మహమ్మద్ ఫైజనుద్దీన్ ల నుండి ప్రభుత్వం నిషేధించిన రూ.3600 విలువ గల మూడు బింగిరీలు చైనా మాంజాను అమ్ముతుండగా పోలీసులు పట్టుకుని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రం ప్రధాన పోస్ట్ ఆఫీస్ వెనుక భాగంలో సుల్తాన్ కైట్ షాప్ లో ఎండీ కలీం అన్సారీ, ఫహీమ్ అన్సారీలు నిషేధించబడిన చైనా మాంజాను అమ్ముతుండగా వారి వద్ద నుండి రూ.14,400 విలువ గల 12 చైనా మాంజా బింగిరీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చైనా మంజను ఎవరైనా అమ్మినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడుతుందని ఎస్సై హెచ్చరించారు.

మున్సిపల్ ఎలక్షన్స్‌లో జనసేనపార్టీ పోటీకి రెడీ

ప్రతిపక్షం ప్రతినిధి, నారాయణపేట్ జిల్లా జనవరి 10



రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ కి తెలంగాణ జనసేనపార్టీ రెడీ గా ఉందని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నాయకుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని మక్తల్ మున్సిపల్ ఎన్నికల పైన కూడా ఫోకస్ చేయాలని మాట్లాడడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మక్తల్ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు గౌడి బాల్ రెడ్డి పాల్గొన్నారు. జనసేనపార్టీ రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరితో బి ఫారంల గురించి మాట్లాడి పోటీ చేసే వారి పేర్లు ఇవ్వడం జరిగిందన్నారు.



నికాల్ పూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ భవనానికి భూమి పూజ

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జనవరి 10 :

డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ భవన నిర్మాణం కు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు సన్మానం చేసి గ్రామ సమస్యలు తెలిపారు. కొమట్ పల్లి నుండి నికాల్పూర్ మార్గం లో బ్రిడ్జి మంజూరు చేయాలని కోరారు. ఈ బ్రిడ్జి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే డబుల్ రోడ్డు కూడా అతి త్వరలో మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యుత్ సబ్ స్టేషన్ భవనం మంజూరు చేసిన మంత్రి భట్టివిక్రమార్క కు అధికారులకు గ్రామ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ద్వారా నిధులు పొందడం హక్కు అని నిధులు ఇవ్వని పక్షంలో పోరాటం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని

- వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

ప్రతిపక్షం ప్రతినిధి హనుమకొండ జనవరి 10

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో శనివారం 52వ డివిజన్ పరిధిలోని వాగ్దేవి కళాశాల వెనుక భాగంలో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డ్రైనేజీ పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తగ్గి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నయీం నగర పరిసర ప్రాంతాల్లో నాలాల వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించిందని, ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు. అంతకముందు వాగ్దేవి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలను వెలిగించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ, అభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తడుక సుమన్, డైరెక్టర్ శ్రవణ్ రెడ్డి, నాయకులు సుగుణాకర్ రెడ్డి, అశ్విన్ రాథోడ్, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ఎడిటర్ అబ్దుల్ రెహ్మాన్ సీనియర్ పాత్రికేలకు మృతికి సంతాపం

ప్రతిపక్ష ప్రతినిధి హనుమకొండ జనవరి 10



ప్రతిపక్షం సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, అణగారిన వర్గాల కన్నీటికి కలంగా మారిన ఉద్యమ స్వరం అబ్దుల్ రహమాన్ ఇక లేరన్న వార్త హృదయాలను చీల్చివేస్తోందని దళిత బహుజన ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ ప్రజాస్వామ్యానికి, పత్రికా రంగానికి, ముఖ్యంగా అణచివేయబడిన కోట్ల మందికి తీరని లోటని కన్నీటి వేదనతో తెలిపారు. 35 సంవత్సరాలకు పైగా జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా, తన శ్వాసగా, తన పోరాటంగా, తన జీవనార్థంగా మలచుకున్న యోధుడు అబ్దుల్ రహమాన్ అని పేర్కొన్నారు. మాట్లాడలేని వారి తరఫున అక్షరాలు మాట్లాడిన మనిషిగా, నిలబడలేని వారి తరఫున ధైర్యంగా నిలిచిన వ్యక్తిగా ఆయనను కొనియాడారు. న్యాయం కోసం రాసిన ప్రతి మాట ఆయన హృదయ రక్తంతో తడిసినదేనని భావోద్వేగంతో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బాధలు ఆయనకు కేవలం వార్తలు కావని, అవే ఆయన జీవన మార్గమని పేర్కొన్నారు. అధికారం ముందు వణకని కలం, అన్యాయానికి లొంగని ఆత్మ ఆయనదని, కత్తి మీద సాములా మారిన ఈ పాత్రికేయ రంగంలో ఒంటరిగా అయినా సరే ప్రజల పక్షాన నిలబడ్డ అరుదైన యోధుడు అబ్దుల్ రహమాన్ అని స్పష్టం చేశారు. ఆయన మౌనమయ్యారని, కానీ ఆయన రాసిన అక్షరాలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆయన లేని లోటు పత్రికా రంగంలోనే కాదు, ప్రతి అన్యాయానికి ఎదురైన ప్రతి మనసులోనూ ఎప్పటికీ మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ రహమాన్ లాంటి నిజాయితీగల జర్నలిస్టులు అరుదని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం విలేకరి రౌతు రమేష్, హసన్పర్తి మాజీ సర్పంచ్ పుల్ల రవీందర్, భీమ్ మాల పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి పాడుగుల, కోశాధికారి మల్లం రాజ్ కుమార్ తదితరులు పాల్గొని, అబ్దుల్ రహమాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ అపార విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఆయన జ్ఞాపకాలు, ఆయన పోరాటం, ఆయన అక్షరాలు ఎప్పటికీ ఉద్యమంగా నిలుస్తాయని తెలిపారు.

చిట్యాలలో డ్రగ్స్ దందా గుట్టురట్టు

- దాబా యజమాని అరెస్ట్
- ట్రక్కు డ్రైవర్లే లక్ష్యం గా అమ్మకం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ

ప్రతిపక్షం, చిట్యాల, జనవరి 10:

హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా చిట్యాల శివారులో దాబాలో అక్రమ మత్తు పదార్థాల విక్రయం ను ఈగల్ టీం, చిట్యాల పోలీసులు బట్టబయలు చేశారు. చిట్యాలలో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐ లు రవి కుమార్, ఇరుగు రవి తో కలిసి శనివారం చిట్యాల లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దాబా స్టోర్ రూమ్ లో నిషేధిత తొమ్మిది కేజీల "ఓపీఎం పాపి హస్క్" ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాబా యజమాని గుర్మీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి హాజరు పరిచారు. ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దాబా నిర్వహణ ముసుగులో ఓపియం పాపీ హస్క్ అక్రమ విక్రయం జరుపుతున్నట్లు గుర్తించారు. 6000 నగదు, ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.



రెడ్డిగాండ్ల బీసీ సర్టిఫికెట్లకు మంత్రికి సంబంధం లేదు

- జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కోట రాజబాబు

ప్రతిపక్షం, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి:

మంథని నియోజకవర్గం లో అగ్రవర్ణాలకు చెందిన రెడ్డి గాండ్ల కులస్తులు గాండ్ల కులస్తుల పేరుతో తప్పుడు బిసి సర్టిఫికెట్లను పొందడాన్ని మంత్రి శ్రీధర్ బాబుకు ముడి పెట్టడం సరికాదని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కోట రాజబాబు విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలా? కాదా? అని నిర్ణయించడానికి బీసీ కమిషన్ ఉందని, రాష్ట్రంలో ఫిర్యాదు చేయడానికి అనేక అధికార కేంద్రాలు ఉన్నాయని బీసీల పక్షాన పోరాడాలనుకున్నవారు చేయాల్సిన పనిని వదిలిపెట్టుకొని మంత్రి శ్రీధర్ బాబును విమర్శించడమేమిటని ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్గా చెప్పుకుంటున్న రామకృష్ణ తన ప్రతాపాన్ని పిట్టలదొరలాగా చెప్పుకుంటున్నాడని విమర్శించారు. శ్రీధర్ బాబును ఓడించానని చెప్పుకుంటున్న ఆయనకు మంథని నియోజకవర్గంలో ఎవరు తెలుసని ప్రశ్నించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్ మాట్లాడుతూ బీసీలమని చెప్పుకుంటున్న కొందరు మంత్రి శ్రీధర్ బాబుపై రామకృష్ణ వంటి వారికి తప్పుడు సమాచారం ఇచ్చి బీసీ నాయకులుగా చలామణి కావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ రాజకీయాన్ని చూపుతూ నిష్కలంకుడైన శ్రీధర్ బాబును విమర్శిస్తే తెలంగాణ నుండి వారిని బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు ఆకుతోట సుధాకర్, నాగరాజు, రామారావు, సంతోష్, దొడ్ల అశోక్, నెన్నెల గట్టయ్య, మైనారిటీ నాయకులు ఎండి ఇర్షాద్, అస్రార్, నయ్యూం, సీనియర్ నాయకులు ఈ వామన్ రావు, కలికోట వరప్రసాద్, చేకుర్తి శంకర్, కోట సమ్మయ్య, లేతకరి రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.



ఫజల్ రెహమాన్ కు కరీంనగర్ డెస్క్ జర్నలిస్టుల నివాళి

ఓపెన్ వాయిస్



జనక మోహన రావు దుంగ
8247045230



"ప్రముఖ పత్రికా సంపాదకులు ఫజల్ రహమాన్ గారి అకాల మృతి వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ, తన కలంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారు చేసిన కృషి అమోఘం. అక్షరాలనే ఆయుధాలుగా మలచుకుని పోరాడిన వారి మరణం పత్రికా రంగానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను."

ఫజుల్ సార్..!

గుర్తుచేసి మీ గూర్చి, మీ జ్ఞాపకాల నెమరునిపుడు విప్పాలంటే ఎంత చెప్పినా చెప్పబడని విషయాలన్నీ చెప్పలేదని బాధిస్తాయి.
మీకోసం ఎందరో తెలియదుగానీ.. అందరి కోసం మీరు చేసిన సందర్భ సామాజిక ప్రయత్నాలు మనసు పొరల్లో మీరేసిన ముద్రలు మిమ్మల్నెరిగిన ఎవ్వరికినీ మరపురాని, మరువలేని సంతకాలు.
సమయ సందర్భాలు మిమ్మల్ని ఇక్కడి ప్రజా, జర్నలిజ జీవితాలు మిమ్మల్ని కలకాలం నోరారా స్మరిస్తూనే ఉంటాయి.
మరిచిపోతేకదసార్.. గుర్తుండటానికి?
మరువం.. మరువలేం!.. మరిచిపోం!!
'హుస్నాబాద్' అంటేనే 'హుస్న్ ఆ బాద్' అంటూ, 'హుస్న్' అంటే 'అందం' అనీ ఊరిపేరులో ఉన్న అందాన్ని ఒడిసిపట్టి పలు వేదికల్లో పదేపదే పలవరించిన మిమ్మల్నిహుస్నాబాద్ మరుస్తుందా సార్!? మరవదు.. మరువలేదు!!

వరుకోలు కళాచందర్
సీనియర్ జర్నలిస్ట్

మీరు మరుపురారు..
జోహార్ సార్.. జోహార్!!

ఫజల్ రహమాన్ సార్ వాట్సప్ ఫ్రెండ్"!

దిశ దినపత్రికలో ప్రచురితమైన "బడ్జెట్ అసలు స్వరూపం"! వ్యాసాన్ని నాకు పోస్ట్ చేశారు. మెసేజ్ చేసింది ఎవరని చూస్తే నేను రాసిన వ్యాసం పోస్ట్ చేసి ఉంది. అప్పుడు పేరును పోల్చుకుని ఫజల్ రహమాన్ దిశ అని సేవ్ చేసుకున్నాను.తరువాత "ప్రతిపక్షం"దినపత్రికలో ప్రచురించిన "దామగుండం ఫారెస్ట్ ను రక్షించండి"! వ్యాసాన్నివాట్సప్ లో పోస్ట్ చేశారు.దానికి సమాధానంగా ప్రతిపక్షంలో చేస్తున్నారా ? నా మెసేజ్ కి అవునని మెసేజ్ చేశారు.అప్పటి నుండి పేస్ బుక్ లో అన్నవరం దేవేందర్ పోస్ట్ చేసిన విషాద వార్తను చదివే వరకు "మహమ్మద్ ఫజల్ రహమాన్ సార్ కు నా మధ్యన మాట ముచ్చట లేదు.అప్పుడు తెలిసింది



మేరుగు రాజయ్య
9441440791



సార్ ది హుస్నాబాద్ దగ్గరి అంతకపేట గ్రామం అని. పత్రికా/మీడియా రంగంలో చాలా మంది మిత్రులను గమనించాను.వాళ్ల వార్త కథనాలలో కుటుంబ నేపథ్యం,పుట్టి పెరిగిన ప్రాంతం, అభ్యసించిన విద్యాలయాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రజలను బుద్ధిజీవులుగా ఉన్నతీకరించడానికి సమస్యల తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడానికి పత్రికా రచయితలు కృషి చేస్తారు. కాని పత్రికా యాజమానుల ఆంక్షలకు అనుగుణంగా వార్త సేకరణను కుదించుకుంటారు. తెలంగాణ చరిత్రలో హుస్నాబాద్ కూడా ఉంది. విప్లవకారులకు,ప్రజాస్వామిక పార్లమెంటీయులకు పుట్టినిల్లు.పెర్షియన్ భాషలో హుస్న్ అంటే అందం. అబాద్ అంటే స్థిరపడిన ప్రదేశం. అలా హుస్నాబాద్ గా జన గొంతుకైందని చెపుతారు. గతంలో ప్రభుత్వ కరువు ప్రాంతాల ప్రకటనలలో హుస్నాబాద్ పేరు తప్పనిసరిగా ఉండేది.నిజాం స్టేట్ పోసిన చెరువు,కుంటలు మినహా ప్రాజెక్ట్ నీళ్లు లేవు.అందువలననే మెట్ట,ఆరుతడి పంటల సాగు ఉండేది.బావులు,చెరువు,కుంటల కింద వరి సాగు ఉండేది. గ్రామాల లిమేరలలో గుట్టలు ఉంటాయి. గత ఐదారు సంవత్సరాలు వర్షాలు కురియడం వలన మరియు శ్రీరాంసాగర్ వరద కాలువ, మిడ్ మానేర్ ప్రాజెక్ట్,తోటపల్లి జలాశయం నుండి కాలువ నీళ్లు పంటపొలాలు పారుతున్నవి.ఇంకా గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల పనులు పూర్తి కావలసి ఉన్నవి. హుస్నాబాద్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు, నక్సలైట్ల పోరాటాలు అనేకం జరిగినవి.హుస్నాబాద్ ప్రక్కన ఉన్న మహమ్మదాపూర్ గుట్టల్లో 1948 మార్చి 14 న నిజాం సైన్యం జరిపిన కాల్పుల్లో తెలంగాణ భగత్ సింగ్ గా పిలువబడిన అనభేరి ప్రభాకర్ రావుతో సహా 12 మంది అమరులైనారు.భూమి,భుక్తికై జరిగిన పోరాటాల్లో అమరులైన 86 మంది పేర ఆసియా ఖండంలోనే అతిపెద్ద 88 అడుగుల ఎత్తైన స్తూపాన్ని అప్పటి పీపుల్స్ వార్ పార్టీ 1989 లో నిర్మించింది.దాదాపు పదేండ్ల తరువాత గ్రీన్ టైగర్స్ పేర కూల్చివేశారని ప్రచారం జరిగింది.ఇక చట్ట సభల సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రతి పక్షం రాజకీయాలకే పట్టం గట్టారు. 1952 లో నుస్తులాపూర్ నియోజకవర్గంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేగా సింగిరెడ్డి వెంకట్ రెడ్డి,ఇందుర్తి నియోజకవర్గంగా 1957 నాటి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి చామనపల్లి చొక్కారావు,1972 నాటి ఎన్నికల్లో బద్దం ఎల్లారెడ్డి గెలుపొందారు. అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2009 ఏప్రిల్ 16,23 తేదీలలో జరిగిన ఎన్నికల్లో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది.ఇప్పటి వరకు జరిగినఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు ఎనిమిది పర్యాయాలు గెలుపొందగా,ఏడు పర్యాయాలు అధికార పక్ష అభ్యర్థులు గెలుపొందారు.ఒకప్పటి హుజురాబాద్,ఇప్పటి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వంగర గ్రామ ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నర్సింహారావుదేశ ప్రధానిగా పాలనను సాగించారు. హుస్నాబాద్ రాజకీయాలు,ప్రజల సహవాసం మహమ్మద్ ఫజల్ రహమాన్ప భావవంతమైన జీవన విధానానికి తోడ్పడింది. "హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్ "స్థాపనతో అక్షరాస్యత ఉన్నతికి కృషి చేశాడు. వివిధ తెలుగు దినపత్రికల్లో రిపోర్టర్ గా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటాడు. సంపాదకుడిగా ప్రతిపక్షం పత్రికను పెట్టీ ప్రజా హితమైన వార్తలకు,ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణమైన వార్త కథనాలకు,సంపాదకీయాలకు ప్రాముఖ్యతను ఇచ్చాడు.చరిత్రలో హుస్నాబాద్ నిలచినట్లుగానే మహమ్మద్ ఫజల్ రహమాన్ కూడా పత్రికా రంగంలో అక్షర సూర్యుడి పేరును దక్కించుకున్నాడు.

ఫజుల్ సార్‌కు అక్షర నివాళి



డిజిటల్ పత్రిక రంగంలో నూతన ఒరవడి సృష్టించిన ప్రతి పక్షం సంపాదకులు ఫజల్ రెహమాన్ గారి మరణం పత్రిక రంగానికి తీరని లోటు, వ్యక్తిగతంగా నేను పంపిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెనువెంటనే ప్రచురించడం వలన ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.



ఆళవందార్ వేణు మాధవ్
8686051752

పాత్రకేమిత్రుడు, ప్రతిపక్షం పత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజల్ రెహమాన్ మరణం తీరనిలోటు. ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను వాస్తవ దృష్టి కోణంలో వ్యక్తికరిస్తున్న పత్రిక ప్రతిపక్షం. ఇటీవల బీసీ ఉద్యమం, దళిత, బహుజనుల సమస్యలపై నేను రాసిన అనేక ఆర్టికల్స్ తమ పత్రిక వేదిక ద్వారా ప్రచురించారు. అట్టడుగు అణగారిన వర్గాలకోసం పోరాడిన అజ్ఞాత హీరోలుగా మిగిలిన అనేకమంది మహనీయుల పోరాటాలపై నేను రాసిన వ్యాసాలను ప్రచురించి బహుజన వారసత్వ చైతన్యానికి ఆయువై నిలిచారు. ఈ విషయాలపై నేను రాసిన పలు ఆర్టికల్ పై రెహమాన్ గారు సామాజిక న్యాయ పోరాటాలకు మద్దతునివ్వాల్సిన ఆవశ్యకతను ఇటీవల నాతో మాట్లాడుతూరు. తన అనారోగ్య సమస్యను కూడా పంచుకున్నారు. డాక్టర్ విశారదన్ మహారాజ్, ఐఏఎస్ టీ చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పోరాట అవసరాన్ని నొక్కి చెప్పారు. నేను రాస్తున్న పూలే, అంబేద్కర్ హక్కుల ఉద్యమాలు, దళిత , బహుజనుల పోరాట వీరుల గాథలు నేటికీ అవసరమని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ కు చెందిన రెహమాన్ గారు అనేక పత్రికలలో జర్నలిస్టుగా



సేవలందించారు. ఈ పోరు గడ్డపై అణచివేయబడిన వర్గాల స్వరమైనాడు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో డబ్బు, అధికారంతో ఆధిపత్య కులాలు రాజకీయాలను ప్రతిపక్షమై ప్రశ్నించాడు. 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ కులాల హక్కుల అణచివేతపై తన పత్రిక ద్వారా అభిముఖ పోరాటం చేశాడు. అసమాన సమాజంలో సమానత్వ సాధనకై నిలిచిన ప్రజాస్వామ్యక వాది. సాంప్రదాయ ఆధిపత్యం బావాజాల పత్రికలకు భిన్నంగా పీడిత వర్గాల పక్షాన నిలిచిన మహమ్మద్ ఫజల్ రెహమాన్ గారికి బాధతప్త హృదయాలతో అక్షర నివాలి. ఆయన కోరుకొన్న సమానత్వం, సామాజిక న్యాయం కొరకై ప్రతిపక్షం ప్రజల పక్షాన అక్షర గొంతుకై నిలవాలని, బాధ్యతాయుతంగా మెదులుతూ, విశ్వసనీయతను చాటుకోవాలని ఆశిస్తూ...



సంపతి రమేష్ మహారాజ్
7989579428

“మన కండ్లు మోసం చేస్తాయి సార్...”

ఒక గురువు, ఒక సహచరుడు, ఒక
విలువైన జర్నలిస్టు ఫజుల్ రహ్మాన్ స్మృతి

పూర్వపు కరీంనగర్ జిల్లా...
ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్...
తెలంగాణ జర్నలిజం చరిత్రలో
మౌనంగా నిలిచిపోయిన ఒక వెలుగు
పేరు
సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రహ్మాన్
(Mohd Fazul Rahaman).

అనారోగ్యంతో ఆయన మన మధ్య
లేరు అన్న వార్త వినగానే
మనసు మాట వినలేదు...
నమ్మకం కుదరలేదు...
ఏదో లోపల ఖాళీ ఏర్పడినట్టైంది.

ఆయన నా జీవితంలో ఒక పేరు
కాదు...
ఒక కాలం...
ఒక దారి...
ఒక నైతిక బాట.

1999లో నేను వార్త దినపత్రికలో
రిపోర్టర్‌గా జర్నలిజం ప్రస్థానం
మొదలుపెట్టిన రోజులవి.
అప్పుడు ఫజుల్ రహ్మాన్ సార్ —
రాజకీయంగా టీఆర్ఎస్‌లో
ఉన్నప్పటికీ, వృత్తిపరంగా సంపూర్ణ
జర్నలిస్టు.
పక్షపాతం లేని చూపు, వ్యక్తిగత
ద్వేషాలకు దూరమైన ఆలోచన —
అదే ఆయన ప్రత్యేకత.

ఆంధ్రజ్యోతి పునఃప్రారంభం అయ్యాక
కరీంనగర్ ఎడిషన్‌లో సబ్ ఎడిటర్‌గా
చేరారు.
ఆయన మాటల్లో ఎప్పుడూ గర్వం
ఉండేది కాదు...
కానీ వాక్యంలో బరువు ఉండేది.

2010లో నేను సాక్షి దినపత్రికలో
కరీంనగర్ ఎడిషన్‌లో సబ్ ఎడిటర్/
రిపోర్టర్‌గా చేరినప్పుడు —
అదే పత్రికలో ఫజుల్ రహ్మాన్ సార్
కూడా సబ్ ఎడిటర్.
అప్పటిదాకా తండ్రిలాంటి వారు...
అప్పటినుంచి సహచరుడు.

హుస్నాబాద్ నుంచి మొదలై
రాష్ట్ర రాజకీయాలు,
జాతీయ పరిణామాలు,
అంతర్జాతీయ సంఘటనల వరకూ
మా చర్చలు సాగేవి.

పేజీలో ఏ చిన్న తప్పు వచ్చినా
సార్ మౌనంగా కరెక్షన్ చేసేవారు.
లేదంటే పిలిచి,
“చూడు... ఇది తప్పు” అని కాదు,
“మన కండ్లు మోసం చేస్తాయి” అని
చెప్పేవారు.

ఆ మాటలో ఎంత తాత్వికత ఉందో,
ఎంత వినయం ఉందో —
అది అనుభవించినవారికే తెలుసు.

ఎవరైనా సహచరుడిని
పట్టించుకోకపోతే
లేదా తిరస్కరిస్తే
సార్ ఒకటే మాట అనేవారు:
“మీ ఇంటికి ఎంత దూరమో... మా
ఇంటికి కూడా అంతే దూరం.”

ఆ మాటల్లో సమానత్వం ఉంది,
మానవత్వం ఉంది,
జర్నలిజం ధర్మం ఉంది.

2016లో నేను హైదరాబాద్‌కు షిఫ్ట్
అయ్యి
ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ రిపోర్టర్‌గా చేరిన
తర్వాత
మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది.
కానీ అనుబంధం మాత్రం తెగలేదు.

ఆయన దిశ పత్రికలో చేరిన తర్వాత
నాకు ఫోన్ చేసి
“ఏ అంశం మీదైనా సరే... రాయండి”
అని అడిగారు.
నేను రాసిన ఎన్నో ఆర్టికల్స్‌ను
దిశ పత్రికలో ప్రముఖంగా
ప్రచురించారు.

తర్వాత ఆయన స్థాపించిన
'ప్రతిపక్షం' డిజిటల్ పత్రిక
అది ఆయన ఆలోచనల ప్రతిబింబం.
అందులోనూ నా రచనలకు చోటు
కల్పించారు.
ప్రతిరోజూ వాట్సాప్‌లో పత్రిక పంపడం
—
అది ఆయన ప్రేమ.

గత కొద్ది రోజులుగా
ఆ పత్రిక రాకపోవడంతో
ఏమైందో తెలుసుకుందామని
మూడురోజుల కింద ఫోన్ చేశాను...
కానీ కాల్ కలవలేదు.

ఇప్పుడు ఆ కాల్ ఇక ఎప్పటికీ కలవదన్న
నిజం
గుండెల్లో రాయిలా పడింది.

ఫజుల్ రహ్మాన్ సార్
పెద్దగా మాట్లాడలేదు...
గట్టిగా అరవలేదు...
కానీ ఆయన మౌనం కూడా బోధనే.

ఆయన లేని లోటు
పేజీల్లో కనిపించదు...
కానీ మన విలువల్లో కనిపిస్తుంది.

గురువుగా,
సహచరుడిగా,
జర్నలిస్టుగా
ఆయన ఇచ్చిన పాఠాలు
కాలంతో చెరిగిపోవు.

ఫజుల్ రహ్మాన్ సార్...
మీరు లేరు అనిపించొచ్చు...
కానీ మీరు నేర్పిన నిజాయితీ,
మీరు చూపించిన వినయం,
మీరు నిలబెట్టిన జర్నలిజం విలువలు
—
మాతోనే ఉంటాయి.

మీకు జోహార్ సార్...
మీ ఒక శిష్యుడు,
ఒక సహచరుడు
మౌనంగా నమస్కరిస్తున్నాడు.



మేకల ఎల్లయ్య,
9912178129

ప్రాంతీయం

ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి

- లేనిచో భూపోరాటం తప్పదు .
- రూప్ సింగ్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ .



ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, జనవరి 10:
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల భూమిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాగృతి కార్యాలయంలో శనివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తానన్న 250 గజాల స్థలం విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పటికే కరీంనగర్ లో భూపోరాటం ప్రారంభించారని గుర్తు చేశారు. మిగతా జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు గుర్తించాలని కోరారు. ఆయా ప్రాంతాలకు కవిత వచ్చి భూపోరాటం చేసి ఉద్యమకారులకు స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో కవిత చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని రూప్ సింగ్ మండిపడ్డారు. ఉద్యమకారుల సమస్యల విషయంలో రాష్ట్రంలోని అన్ని ఉద్యమ సంఘాలతో కలిసి తెలంగాణ జాగృతి పనిచేస్తుందన్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యమంలో పాల్గొని ఆగమైన యూనివర్సిటీ విద్యార్థులను ఆదుకోవాలని ఉద్యమకారులు కోరగా తప్పకుండా వారందరికీ కవిత అండగా ఉంటారని రూప్ సింగ్ భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మల్లేశ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారస్వామి, తెలంగాణ ఉద్యమాలు, మన తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారుల జేఏసీ వైస్ ప్రెసిడెంట్ సాజిదా బేగం, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు గుండా యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు భోగె పద్మ, తెలంగాణ ఉద్యమ నాయకులు కె. జానకీ రెడ్డి, కుతాడి రవికుమార్, ప్రసన్న, ధనలక్ష్మీ, వనజ తదితరులు పాల్గొన్నారు.



జిల్లాను రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు

- అనేక పోరాటాల ఫలితమే సిద్ధిపేట జిల్లా
- రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు
- సిద్ధిపేట జిల్లా ఫోరం ప్రతినిధుల హెచ్చరిక

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 10:
సిద్దిపేట జిల్లా ఏర్పాటు నాలుగున్నర దశాబ్దాల ప్రజల ఆకాంక్ష. ప్రజా పోరాటాల ఫలితంగా సిద్దిపేట జిల్లా సాకారం అయింది. తప్పఎవరి దయతోనో ఏర్పాటు కాలేదని సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షులు వంగ రామ చంద్రారెడ్డి, సమన్వయకర్త తుమ్మనపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేటలోని సిద్దిపేట జిల్లా ఫోరం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా ఆవిర్భవించిన సిద్దిపేట జిల్లా ఫోరం ఏర్పడిందని తెలిపారు. 2012వ సంవత్సరం నుండి పలు కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ఫోరం ఆధ్వర్యంలో బలోపేతం అయిందని అన్నారు. జిల్లా సాధనలో భాగంగా జిల్లా వారీగా సదస్సులు, సమావేశాలు, పాదయాత్రలు చేపట్టామన్నారు. వినూత్నంగా ఛలో పోస్టాఫీసు కార్యక్రమంలో వందలాది ప్రజా సంఘాల ప్రతినిధులు ఫాక్స్ ద్వారా వినతులు పంపించడం, రాష్ట్ర ముఖ్య మంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నపాలు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వందలాది మంది ఫోరం కార్యకర్తలు ర్యాలీగా రాష్ట్రరాజధాని నగరం హైద్రాబాద్ కు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవలసి వస్తే మొదటి ప్రాధాన్యతగా సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో సిద్దిపేట పట్టణానికి విచ్చేసిన శ్రీకృష్ణ కమిటీకి త్వరలో సాకారమయ్యే తెలంగాణ రాష్ట్రంలో పలు నూతన జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతపై సవివరంగా ఒక నివేదికను సమర్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లాల పునర్విభజన పై చేసిన విధాన పరమైన ప్రకటన తర్వాత వివిధ దిన పత్రికల్లో వచ్చిన వార్తలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పెద్ద జిల్లాల్లో సిద్దిపేట జిల్లా పదకొండవ స్థానంలో ఉందని, రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో పన్నెండవ స్థానంలో ఉందని చెప్పారు. సాహిత్య, సాంస్కృతిక, విద్య, వైద్య, వాణిజ్య, వ్యాపార కేంద్రంగా విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న సిద్దిపేట జిల్లా కేంద్రంగా భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మార్చడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని ఫోరం ప్రతినిధులు హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి కాజీపేట సత్యనారాయణ, గుండ్ల జనార్ధన్, బత్తుల నారాయణ, కళా సదాశివ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షం దినపత్రిక సంపాదకులు మహ్మద్ ఫజల్ ఉర్ రెహ్మాన్ మృతి జర్నలిస్టులకు తీరని లోటు

- టి యు డబ్ల్యూ ఐ జేయు నేత కంది శ్రీనివాస్ రెడ్డి

ప్రతిపక్షం టౌన్, మెదక్, జనవరి 10:
సీనియర్ జర్నలిస్టు ప్రతిపక్షం దినపత్రిక సంపాదకులు మహ్మద్ ఫజల్ ఉర్ రెహ్మాన్ మృతి పట్ల టి యు డబ్ల్యూ జె ఐ జే యు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిజంలో ముక్కుసూటి తనం, యూనియన్ లో నిబద్ధతో ఆయన పనిచేశారని కొనియాడారు.ఆయన మృతి జర్నలిస్టులకు తీరని లోతన్నారు.



నంగునూరు చరిత్ర పుస్తకావిష్కరణ

ప్రతిపక్షం,నంగునూరు, జనవరి 10:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ తన స్వగ్రామంలో పరిశోధించి నంగునూరు చరిత్రను రాశారు. నంగునూరు చరిత్ర పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వహించిన తెలంగాణ పునర్దర్శనం సభలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. పురావస్తు శాఖ సంచాలకుడు కుతాడి అర్జున్ రావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, విశ్రాంత భూగర్భ శాస్త్రవేత్త చకిలం వేణుగోపాల రావు, మణికొండ వేదకుమార్, విశ్రాంత చరిత్ర అధ్యక్షులు(పుదుచ్చేరి) బద్దెల రాచంద్రా రెడ్డి, చరిత్రకారుడు వీరువంటి గోపాల కృష్ణ కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు పాల్గొన్న సభలో సుద్దాల అశోక్ తేజ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలిపాక శ్రీనివాస్ కృషిని అభినందించారు.

చెక్‌డ్యామ్‌లో విషాదం..

- తల్లి, ఇద్దరు కొడుకులు మృతి

ప్రతిపక్షం బ్యూరో సిద్దిపేట జనవరి 10:
చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామ శివారులోని మండల నారాయణ రెడ్డి తోట పక్కన ఉన్న చెక్‌డ్యామ్‌లో జరిగిన ప్రమాదవశాత్తు ఘటనలో బీహార్‌కు చెందిన వలస కూలీలైన తల్లి ,ఆమె ఇద్దరు కొడుకులు నీట మునిగి మృతి చెందారు. చేపలు పట్టేందుకు చెక్‌డ్యామ్‌కు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బ్రతుకు దెరువు కోసం వలస వచ్చి ఇలాంటి దుర్ఘటనకు గురవడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీలు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తక్షణ సహాయంగా రూ.20 వేల ఆర్థిక సహాయంను ఆయన అందించారు.



ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, వైకుంఠం, సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.



సీనియర్ జర్నలిస్టు ఫజల్ రెహ్మాన్‌కు ఘన నివాళి

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, జనవరి 10:
సీనియర్ జర్నలిస్ట్, ప్రతిపక్షం ఎడిటర్ మహ్మద్ ఫజల్ రెహ్మాన్ మృతిపై డెస్క్ జర్నలిస్టులు శనివారం సంతాపం తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఫజల్ సార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్‌కుమార్, డెస్క్ జర్నలిస్టులు వి.సంపతి, పోలు సంపత్, దాముక రాజశేఖర్, అల్లాడి శ్రీనివాస్, గంగిళ్ల జీవన్‌రెడ్డి, గోసికొండ ప్రవీణ్, దుబ్బాక శ్రీనివాస్, బోయిని సంపత్, అంతగిరి శేఖర్, సురేశ్, సంజీవ్, బాలు, సుమన్, మధు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర, జాతీయ కార్యక్రమాలలో జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ముద్ర

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 10
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అనేక కార్యక్రమాలను నిర్వహించడమే కాక, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం జిల్లా నూతన అధ్యక్షుడు మామిడి పూర్ణచందర్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సిద్దిపేట జిల్లా సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా, డివిజన్, మండల కమిటీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షునిగా మామిడి పూర్ణచందర్ రావు, గౌరవ అధ్యక్షునిగా మామిడి లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చంద్రమౌళి, జిల్లా ఉపాధ్యక్షునిగా బండి సమ్మయ్య, మహిళా ఉపాధ్యక్షురాలిగా అన్నపూర్ణ, జిల్లా ఆర్థిక కార్యదర్శిగా ఎర్రన్నగారి రాంగోపాల్ రెడ్డి , సిద్దిపేట డివిజన్ కోఆర్డినేటర్ గా రాచకొండ భూపాల్, దుబ్బాక డివిజన్ కోఆర్డినేటర్ గా చిప్ప నాగరాజు, చేర్యాల డివిజన్ కోఆర్డినేటర్ గా గర్నపల్లి ఆంజనేయులు, హుస్నాబాద్ డివిజన్ కోఆర్డినేటర్ గా ధర్మయ్య, గజ్వేల్ డివిజన్ కోఆర్డినేటర్ గా చంద్రశేఖర్, సాంఘిక శాస్త్ర ఫోరం జిల్లా సలహాదారులుగా మ్యాడ శ్రీధర్, పబ్బతి శ్రీనాకర్ రెడ్డి, భీంరెడ్డి రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాలోని వివిధ మండల శాఖల అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం జిల్లా నూతన అధ్యక్షుడు మామిడి పూర్ణచందర్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఎస్.సి.ఇ.ఆర్.టి, ఎన్సీ ఈఆర్టీ నిర్వహించే అనేక కార్యక్రమాలలో ముద్ర వేసుకుందని అన్నారు. సాంఘిక శాస్త్ర ఫోరం చొరవతో అనేక రకాల టాలెంట్ టెస్టులలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. సాంఘిక శాస్త్ర ఫోరం గౌరవ అధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీనియర్, జూనియర్ ఉపాధ్యాయుల సమ్మిళితంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఉన్నదని చెప్పారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సాంఘిక శాస్త్ర బోధనలో మెళకువలను ఫోరం అందిస్తున్నదని చెప్పారు. వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ఫోరం చేరువ అవుతుందని తెలిపారు. సాంఘిక శాస్త్ర టీఎల్ఎం ను వినూత్న వీధిలో అభివృద్ధి పరిచే కార్యక్రమం జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తూ జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల,విద్యార్థుల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. డిజిటల్ అభ్యసన పరంగా ప్రతి సాంఘిక శాస్త్ర టీచర్ కు సోషల్ టీచర్స్ ఫోరం తరపున అనేక మెలుకువలు నేర్పే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. సాంఘిక శాస్త్ర ఫోరం సాంఘిక శాస్త్ర అభ్యసన అభివృద్ధికి ఉపాధ్యాయుల , విద్యార్థుల బోధన అభ్యసన వికాసానికి తోడ్పడుతుందని తెలిపారు. మాజీ ప్రధాన కార్యదర్శి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గుండా వేణుమాధవ్, విశ్రాంత ఉపాధ్యాయుడు కోడూరి సుధాకర్, జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం సభ్యులు పాల్గొన్నారు.





సనాతన ధర్మాన్ని పెకలించడం ఎవరి తరం కాదు

- భైరి శంకర్ ముదిరాజ్, బీ జే పీ జిల్లా అధ్యక్షుడు

ప్రతిపక్షం ప్రతినిధి,సిద్దిపేట, జనవరి 10:
ఎంతమంది గజినీలు, ఘోరీలు, ఔరంగజేబులు వచ్చినా సనాతన హిందూ ధర్మాన్ని ఏమి చేయలేరని, వెయ్యి సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న సోమనాథ్ ఆలయమే దీనికి నిదర్శనమని సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. సోమనాథ్ ఆలయం వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలలో అభిషేకం నిర్వహించాలన్న పార్టీ పిలుపుతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరమశివునికి అభిషేకం నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా సనాతన ధర్మంపై ఎన్నో దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఆ పరమ శివుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట బిజెపి సీనియర్ నాయకులు వంగ రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు బాసంగారి వెంకట్, సంతోష్ , వేణు, జనార్దన్, తొడుపునూరి వెంకటేశం, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉమ, కెమ్మసారం సంతోష్, సునీల్ , నరేశ్ సత్యనారాయణ, యాదగిరి , జ్యోతి, వనజ, వెంకటరావు, శ్రీకాంత్, కనకరాజు, శ్రీనివాస్, యాదగిరి, మహేందర్ రావు, పవన్, సంతోష్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్'కరీంనగర్'లో కలుపుతాం

- మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం బ్యూరో కరీం నగర్, జనవరి 10:
హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు.. ఇది కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజల ఆకాంక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ హోదాలో అంబేద్కర్ సర్కిల్ లో హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని ప్రకటించారు..స్థానిక శాసన సభ్యుడిగా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామన్నారు. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు , జిల్లాల సైంటిఫిక్ మెథడ్ లో మార్పులు చేర్పులు జరిగితే ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ లో కలపడం తథ్యమన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ పరిశీలించిన మంత్రి *
గౌరవెల్లి నుండి మల్లారం వరకు బైక్ పై గౌరవెల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ ను పరిశీలించారు.గౌరవెల్లి ప్రాజెక్ట్ ఈఈ



రాములు ఇతర అధికారులు ,స్థానిక నాయకులు కార్యకర్తలతో బైక్ పై వెళ్తూ కుడి కాలువ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడక్కడ అడ్డంకులు , పలు గ్రామాలకు కాలువల పై అవసరమైన బ్రిడ్జి ల నిర్మాణాలను పరిశీలించారు ..కాలువలకు చేయాల్సిన మరమత్తులు ,తొలగించాల్సిన చెట్ల పొదల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు..కాలువలు పూర్తయితే బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు


అభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి పొన్నం దృష్టి
హుస్నాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. ఎల్లమ్మ చెరువు ,కొత్త చెరువు ,పల్లె చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు. కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం హుస్నాబాద్ ప్రారంభం లో నిర్మిస్తున్న స్వాగత స్టాచ్యు పనులు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ రహదారి డివైడర్ మధ్య జరుగుతున్న అభివృద్ధి పనులు ప్లాంటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. స్టేడియంలో అన్ని క్రీడలు జరిగేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.మొండికుంట ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

జూదం గుట్టు రట్టు...ఆరుగురు అరెస్ట్..

- రూ.31,433 నగదు, 5 మొబైల్ ఫోన్ల స్వాధీనం..
- జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

ప్రతిపక్షం,మెదక్ టౌన్ జనవరి 10
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారు అనంత పద్మనాభస్వామి ఆలయం సమీపంలో అక్రమంగా హెడ్ అండ్ టెయిల్ జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో అరిగెల్ల చిన్ని, బందెల గోపాల్, ఉప్పరి వీరేశం,ఉప్పరి రమేష్,సాలె రాములు,నాగజోలా రమేష్‌లను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ.31,433 నగదు,ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, స్వాధీనం చేసిన సామగ్రిని తదుపరి దర్యాప్తు నిమిత్తం పాపన్నపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని,జూదం,పేకాట, బెట్టింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇలాంటి అక్రమాల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని,యువత తప్పుదారులు పట్టకుండా కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.





సిద్దిపేట జిల్లా నంగునూరులో కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజుపల్లి సర్పంచ్ ముక్కెర లింగం, నాయకులు అచ్చిన సత్తయ్య, ఎనగందుల యాదగిరి, జంగిటి శ్రీను, చెలికాని యాదగిరి, గౌరబోయిన సంపత్, రాగుల కృష్ణ, అనరాజు నాగరాజు, తుపాకుల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, నితిన్, బడే సాంబయ్య విక్రమ్ రెడ్డి, చేర్యాల బాలయ్య చింతల సత్తయ్య, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- ప్రతిపక్షం,నంగునూరు, జనవరి 10

ప్రాంతీయం



ఫజుల్ ఉల్ రెహమాన్ జర్నలిజానికి తీరని లోటు

- నివాళ్లు అర్పించిన దేవులపల్లి అమర్,నగునూరి శేఖర్

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, జనవరి 10:

సీనియర్ జర్నలిస్ట్, ప్రతిపక్షం ఎడిటర్ మహ్మద్ ఫజల్ రెహ్మాన్ మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటు టీయూ డబ్ల్యూజే (ఐజేయూ) జాతీయ మాజీ అధ్యక్షులు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహా దారులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ నాయకులు నగునూరి శేఖర్ 'లు అన్నారు. హైదరాబాద్ నుండి ఫజుల్ ఉల్ రెహమాన్ భౌతిక దేహాన్నికుటుంబ సభ్యులు ఆయన స్వ గ్రామం హుస్నాబాద్'కు తీసుకువచ్చారు మసీద్ బండ'లో ఉన్న ఫజుల్ ఉల్ రెహమాన్ భౌతిక దేహాన్ని సందర్శించి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఫజల్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని అన్నారు. మంచితనం, నిరాడంబరత, మారుపేరని పేర్కొన్నారు. జర్నలిజంలో వివిధ పత్రిక లలో ముందుకు నడిపించిన తీరు మరువ లేనిదన్నారు. జర్నలిస్టు సమాజానికే తీరని లోటని, ఫజల్ రహమాన్ ఈ లోకాన్ని వదిలి వెళ్లారనే నిజాన్ని నమ్మలేక పోతున్నామన్నారు.. అయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు ఎలగందుల రవీందర్, అయిలు రమేష్,ఈనాడు సీనియర్ రిపోర్టర్ కొండ లక్ష్మణ్,సీనియర్ రిపోర్టర్ ఒంటెల కృష్ణ,సీనియర్ రిపోర్టర్ వడ్లకొండ సదానందం తదితరులు పాల్గొన్నారు.



గొల్లబామ చీరల వలన జిల్లాకు మంచి గుర్తింపు..

- జిల్లా కలెక్టర్ హైమవతి

ప్రతిపక్షం బ్యూరో సిద్దిపేట జనవరి 10:

మన జిల్లాలో తయారైన గొల్లబామ చీరల వలన జిల్లాకు మంచి గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.శనివారం సిద్దిపేట పట్టణంలోని తుమ్మ లక్మణ్ నేతృత్వం లో గల సొసైటి లో గొల్ల బామ చీరలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వివిధ రంగులలో చీరలను చూసి మంత్ర ముగ్దులయ్యారు. మహిళలు చూడగానే ఆకట్టుకునే విధంగా చీరలు ఉన్నాయని తెలిపారు. గొల్ల బామ చీరల చరిత్ర, నేసే విధానం, ఇతర త్ర వివరాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి ఘటించిన గొల్ల బామ చీరలను జిల్లాకు ఒక బ్రాండ్ అని తెలిపారు. గొల్ల బామ చీరలను ప్రతి మహిళకు చేరేలా ప్రమోట్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు.కలెక్టర్ వెంట ఏడి హ్యాండ్లూమ్స్ సాగర్ తదితరులు ఉన్నారు. అనంతరం అక్బర్ పేటభూంపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ నుండి సిబ్బంది వరకు రోగులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు



బండ మల్లన్న జాతరలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు

- గ్రామాలలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు
- దుబ్బాక సిఐ పాలేపు శ్రీనివాస్

ప్రతి పక్షం దుబ్బాక జనవరి 10:

దుబ్బాక నియోజక వర్గం పరిధిలోని అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, అల్మాసిపూర్ గ్రామాల పొలిమేరలలో ఉన్న బండ మల్లన్న స్వామి ఆలయంలో ఈ నెల 15న గురువారం జరగనున్న జాతరపై శనివారం గ్రామ పెద్దలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దుబ్బాక సిఐ శ్రీనివాస్, భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ పాల్గొని, జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు.అలాగే గ్రామాలలో ఎవరైనా మద్యం విక్రయించినట్లయితే వారిపై కేసులు చేసి రిమాండ్ కి పంపిస్తాం అని తెలిపారు. భక్తులు ప్రశాంతంగా జాతర వేడుకలు జరుపుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాల సర్పంచ్ లు,ఉపసర్పంచ్ లు,మెంబర్లు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పుల్లూరు బండ జాతరను వైభవంగా నిర్వహించాలి..

- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రతిపక్షం బ్యూరో సిద్దిపేట జనవరి 10:



సిద్దిపేట మండలం పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 17 నుంచి 21 వరకు జరగనున్న జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సూచించారు. జాతర ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు, గోడ పత్రికలను శనివారం హైదరాబాదులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లూరు గ్రామపంచాయతీ పాలక వర్గం, గ్రామ పెద్దలు, దేవాలయ వంశపారంపర్య అర్చకులు హరీష్ రావును కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. హరీష్‌రావు మాట్లాడుతూ పుల్లూరు బండ జాతర సిద్దిపేట నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని తెలిపారు. ఈ జాతరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారని అన్నారు. ఐదు రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా భక్తులకు మంచినీటి వసతి, క్యూలైన్లు, వైద్య శిబిరాలు, అత్యవసర చికిత్స సదుపాయాలు కల్పించాలని సూచించారు.అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. సిద్దిపేట,దుబ్బాక ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని సంబంధిత డిపోల అధికారులకు సూచించినట్లు తెలిపారు. గత పదేళ్లలో పుల్లూరు దేవాలయ అభివృద్ధికి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి పుల్లూరు బండ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్యులు, చిలుకమర్రి ఫణికుమార్, పుల్లూరు గ్రామ సర్పంచ్ లతా వెంకట్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాములు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, కొత్తగొల్ల శ్రీనివాస్, కనకం మల్లేశం, రాజం, వార్డు సభ్యులు యోగేష్ కుమార్, కుంచం నాగరాజు, శ్రీనివాస్ యాదగిరి, శంకర్, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

ముగ్గులతో ఇంద్రధనస్సులా మెరిసిన సిద్దిపేట

- విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ

ప్రతిపక్షం,సిద్దిపేట టౌన్, జనవరి 10:



మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు రహదారులను ఇంద్రధనస్సులా మెరిసేలా చేశాయని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ ప్రశంసించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 26, 27వ వార్డుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆయా వార్డులకు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో రహదారులను కళకళలాడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ మాట్లాడుతూ, ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు రోడ్డుపైకి దిగివచ్చినట్టుగా మహిళలు వేసిన రంగవల్లులు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మహిళల కోసం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు నాగరాజు, రెడ్డిలతో కలిసి రోజా శర్మ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ మాట్లాడుతూ, ముగ్గుల పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 26వ వార్డు అధ్యక్షులు దేవర మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్ కెమ్మసారం దుర్గయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంగారి సత్యం రెడ్డి, వడ్లకొండ పవన్ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి

- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రతిపక్షం,మెదక్ టౌన్ జనవరి 10

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు,విద్య,పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు వారికి అందిస్తున్న మెను నిత్యావసర వస్తువులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్తుకు ఆసక్తిని గమనించి వారి అభివృద్ధికి చేదోడున ఉండాలన్నారు.బాల సదన్‌లలో నివాసం,విద్య,ఆహార పదార్థాలు నిత్యవసర వస్తువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.వారి సమస్యలు, అవసరాలు తెలుసుకొని,బాధ్యతతో చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.కలెక్టర్ వెంట బాలల సదనం సిబ్బంది, తదితరులు ఉన్నారు.

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

- అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
- ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం
- జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు

ప్రతిపక్షం,మెదక్ టౌన్ జనవరి 10



సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రజలు తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారని, ఈ అవకాశాన్ని దొంగలు ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉందని, ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఊరికి వెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగదు,బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా తమ వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. చోరీల నియంత్రణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని,రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు.ఈ విషయంలో జిల్లా ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ సూచనలు....

- ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్‌ను లోపల నుంచి లాక్ చేసి, పక్క డోర్లకు తాళం వేయడం మంచిది.
- ఊరు వెళ్లేముందు బంగారు, వెండి, నగదు వంటి విలువైన వస్తువులను బీరువాలో ఉంచకూడదు. బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలి.
- బీరువా తాళాలను ఇంట్లో కప్‌బోర్డులు లేదా సులభంగా దొరికే ప్రదేశాల్లో ఉంచకూడదు.
- ఊరికి వెళ్లే ముందు ఇంటి పక్కనవారికి మరియు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. అలా చేస్తే గస్తీ సమయంలో ఇంటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
- రాత్రి సమయంలో ఇంట్లోని ఏదైనా ఒక గదిలో లైట్ వెలుగుతూనే ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
- అనుమానాస్పద లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
- మొబైల్‌కు నోటిఫికేషన్ వచ్చే విధంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులూ కవర్ అయ్యేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
- చుట్టుపక్కల వారిని ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లాలి. ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
- ఇంట్లో మహిళలు లేదా వృద్ధులు ఉన్నప్పుడు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని వారికి ముందుగా అవగాహన కల్పించాలి.



ఫజల్ భాయ్‌కు అశ్రునివాళి

- హుస్నాబాద్ మజీద్ బండ వద్ద పార్థివ దేహానికి నివాళులు
- సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళి

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్,హుస్నాబాద్:

సత్యం కోసం కలం పట్టిన సీనియర్ జర్నలిస్ట్, 'ప్రతిపక్షం' దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రెహమాన్ పార్థివ దేహానికి హుస్నాబాద్ పట్టణంలోని మజీద్ బండ వద్ద రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాల వేసి నివాళులు సమర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,"ఫజుల్ రెహమాన్ లాంటి నిబద్ధత కలిగిన జర్నలిస్టులు సమాజానికి దిక్సూచి. ఆయన జర్నలిజం ద్వారా ప్రజల గొంతుకగా నిలిచారు. ఆయన మరణం జర్నలిస్టు రంగానికి, హుస్నాబాద్ ప్రాంతానికి తీరని లోటు" అని అన్నారు.ఫజుల్ రెహమాన్ జర్నలిజం, విద్య, సమాజ సేవ రంగాల్లో అందించిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. అధికారాన్ని ప్రశ్నించిన ధైర్యమైన కలం, పేదల పక్షాన నిలిచిన తత్వం ఆయనను ప్రత్యేకంగా నిలిపిందని కొనియాడారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ నివాళుల కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫజుల్ రెహమాన్‌కు కన్నీటి నివాళులు అర్పించారు. మజీద్ బండ ప్రాంతం మొత్తం శోకసంద్రంగా మారింది.

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేత

ప్రతిపక్షం,మొయినాబాద్, జనవరి 10 :

శంషాబాద్ నుండి వెంకటాపూర్, శ్రీరామ్ నగర్, సురంగల్, మొయినాబాద్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ అర్చన అజయ్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ అర్చన అజయ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పట్నం రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రభులు రాజేంద్ర నగర్ డిపో మేనేజర్ కృష్ణా రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రజల సౌకర్యార్థం బస్సులు నడిపించాలని కోరారు. ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయపాలనతో బస్సులు నడిపించాలని వివరించారు. అనంతరం డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సులను నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పాలితులు పాలకులుగా మారిన సర్పంచ్ లు గ్రామాలను ఆదర్శంగా మార్చాలి

- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ (నర్సాపూర్)జనవరి 10 :-



భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్.అంబేద్కర్ అలోచనలకు అనుగుణంగా పాలితులైన ఎస్సీ ఎస్టీ లు పాలకులుగా మారినందున గ్రామాలను ఆదర్శంగా మార్చాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.శనివారం కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ ఆలయం వద్ద కల్లూరు సంజీవ మిత్ర బృందం ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ ఎస్టీ సర్పంచు, ఉప సర్పంచుల లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతుధిగా వెంకటయ్య పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పారు. పదవి పొందిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా నిధులు సేకరించి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అరకొర నిధులున్న ప్రస్తుత తరుణంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తూ నిరంతరం పాలకులుగా గుర్తింపు పొందాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి వారి మన్ననలు పొందాలన్నారు. గ్రామంలో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా సేవలందించాలని, గ్రామంలో ఐక్యత చేయాలన్నారు.. ఉత్తమ సర్పంచులుగా అవార్డులు సాధించాలని కోరారు. కుల, మతాలకు అతీతంగా సేవలందించాలని కోరారు. గ్రామాలలో పిల్లలను ఉన్నత చదువు చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. శంకర్, పాలకులుగా మారాం కానీ సమస్యలను పట్టించుకోకపోతే పాలకులుగా మారిన మనం పాలితులుగానే మిగిలిపోతాం గ్రామాలలో సమస్యలను వెలికి తీసి గ్రామ సమస్యలను పరిష్కరించిన రోజే మనకు గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులను తీసుకొని పాలకులుగా సేవలు అందించిన రోజే గుర్తింపు లభిస్తుందని రాబోయే రోజుల్లో పోటీ లేకుండా గెలిచే పరిస్థితిని తీసుకురచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ సర్పంచులు 42 ఎస్టి సర్పంచులు 75 వార్డు మెంబర్లు సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర నాయకులు సుధాకర్ సంజీవ మిత్రబృందం నాయకులు శివ యాదగిరి బిక్షపతి ఆకుల యాదయ్య శ్రీనివాస్. కుతుబుద్దీన్. వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




కాకతీయ హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు కాకతీయ సంబరాలలో పాల్గొని,మహిళలు ముగ్గుల పోటీలలో,విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమంలో భోగి మంటలు, పాలు పొంగించడం, 20 రకాల పిండి వంటలతో ఎగ్జిబిషన్ నిర్వహించడం,కైట్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,హౌరా!అనిపించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఐ_స్మాట్ స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ కాకతీయ టెక్నో హైస్కూల్ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేసి,వారి నైపుణ్యాన్ని వెలికి తీసుకోవడం,మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలపడం అభినందనీయమన్నారు. అలాగే భోగి మంటలు, కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలను తిలకించి,ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం ముగ్గుల పోటీలలో , నగదు బహుమతులు గెలుచుకున్న మహిళలకు బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- ప్రతిపక్షం సిద్దిపేట జనవరి 10

మాజీ సైనికుల పింఛను రెట్టింపు

మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ బిల్లుతో ఇప్పటివరకు పెన్షన్ పొందలేని మాజీ సైనికులు, స్థిరమైన ఆదాయం లేని వితంతువులకు రూ. 4వేల నుంచి రూ.8 వేల వరకు పెరుగుతుంది.విద్యా గ్రాంటు ద్వారా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.2 వేల చొప్పున విడుదల చేస్తారు. ఇద్దరు కుమార్తెల వివాహం లేదా వితంతువు మళ్లీ వివాహం చేసుకోవడానికి రూ. లక్ష వరకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ నిధులు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి నుంచి సమకూరుతాయని వెల్లడించింది.



విశ్వ వీక్షణం



రియల్ ఎస్టేట్ సంస్థపై ఈడీ పంజా

అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఢిల్లీ ఎన్‌సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివారం అటాచ్ చేసింది. అడెల్ ల్యాండ్ మార్క్స్ లిమిటెడ్ (గతంలో ఎరా ల్యాండ్ మార్క్స్ లిమిటెడ్), వాటి ప్రమోటర్లైన హేమ్ సింగ్ భరణ, సుమిత్ భరణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద సంస్థకు చెందిన హర్యానా, ఘజియాబాద్, యూపీల్లో గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వల్, బహదూర్‌గర్ ల్లోని 340 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికా రులు తెలిపారు.ఈ మొత్తం ప్లాట్ల విలువ 585.46కోట్ల రూపాయలని వివరించారు. ఈ సంస్థ ప్లాట్లు ఇస్తామని చెపి వందలాది మంది గృహ కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి గత 1219 సంవ త్సరాలుగా వారికి ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ కంపెనీ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుల పేరిట గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వల్‌లలో 4,771 మంది వినియోగదారుల నుంచి రూ.1,075 కోట్లను అడ్వాన్స్ బుకింగ్‌గా తీసుకుని 200612 మధ్య పలు ప్రాజెక్టులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిందని ఈడీ తెలిపింది.



కష్టాలను అధిగమించి.. పీహెచ్.డీ. సాధించి...

- హాస్టల్ లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థానానికి
- స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన యువకుని ప్రస్థానం

'అసాధ్యమైనది ఏదైనా ఉందని తలవడం, అలా భావించడం గొప్ప అపచారం. పాపం అనేది ఏదైనా ఉంటే అది.. మీరు దుర్బలురని, లేదా ఇతరులు బలహీనులని పలకడమే

-స్వామి వివేకానంద

"కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు.. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి.. నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని."

"నీ విజయాన్ని అడ్డుకునేది... నీలోని ప్రతికూల ఆలోచనలే.. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము.."

-అబ్దుల్ కలాం







అనగనగ రాగమతిశయించు, తినగ తినగ వేము తియ్యగ నుండు.. సాధనమున పనులు సమకూరు ధరలోన' అంటాడు సుమతి శతక కారుడు. సాధన చేయకుండా దేనినీ సాదించలేం. నేర్చుకోవాలనే తపనతో ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. దీనికి సృజనతోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇందుకు సిద్ధిపేట జిల్లా నంగునూరుకు చెందిన టేకు కుమార స్వామి ప్రస్థానమే నిదర్శనం. పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించిన కుమారస్వామి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన కుమార స్వామి హాస్టల్ లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. కష్టాలను అధిగమిస్తూ పట్టుదలతో చదివి పీహెచ్.డి. పట్టా అందుకుని పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రం పరిధిలోని రామచంద్రాపూర్ కు చెందిన టేకు కుమారస్వామి "ఆకు కూరల్లో కాడ్మియం విష ప్రభావాన్ని తగ్గించడంలో పర్పుల్ నాన్-సల్ఫర్ బ్యాక్టీరియా పాత్ర" అనే అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య రజని పర్యవేక్షణలో వృక్ష శాస్త్రంలో "ఆకు కూరలలో కాడ్మియం విష ప్రభావాన్ని తగ్గించడంలో పర్పుల్ నాన్-సల్ఫర్ బ్యాక్టీరియా పాత్ర (రోల్ ఆఫ్ పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా టు మిటిగేట్ కాడ్మియం టాక్సిసిటీ ఇన్ లీఫీ వెజిటబుల్స్) అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. దీంతో డాక్టరేట్ (పిహెచ్.డి.) పట్టాను లభించింది. ఈ పరిశోధన ద్వారా ఆకు కూరలలో భారీ లోహాల వల్ల కలిగే విష ప్రభావాన్ని తగ్గించేందుకు జీవ సాంకేతిక పరిష్కారాలకు మార్గం సుగమం అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మట్టి లేకుండా నీటితో మొక్కలు పెంచే పద్ధతి (హైడ్రోపోనిక్స్)లో కూరగాయల సాగుపైనా కుమారస్వామి పరిశోధనలు చేశారు. ఈ పద్ధతిలో మట్టి లేకుండా, నీటిలో పోషకాలను కలిపి మొక్కలను పెంచుతారు. దీనిని తెలుగులో 'నీటితో వ్యవసాయం' లేదా 'పోషక ద్రావణంతో సాగు' అని కూడా చెప్పవచ్చు. దీనివల్ల తక్కువ స్థలంలో, కలుపు, పురుగుల బెడద లేకుండా ఏడాది పొడవునా అధిక దిగుబడులు సాధించవచ్చు. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్, ఔషధ పుట్టగొడుగుల సాగు (మెడిసినల్ మష్రూమ్ కల్టివేషన్), తాజా లేదా ఉప్పు నీటిలో పెరిగే ఒక రకమైన నీలిఆకుపచ్చ ఆల్గే (శైవలం) అయిన స్పైరులినా ఉత్పత్తి వంటి ఆధునిక వ్యవసాయ జీవ సాంకేతిక అంశాలపైనా విస్తృతంగా పరిశోధనలు చేశారు. స్పైరులినాలో వందల రకాల విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తల్లి పాల తర్వాత స్పైరులినా అత్యుత్తమ ఆహారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రత్యేకంగా ఔషధ గుణాలు అధికంగా ఉన్న కార్డిసెప్స్, మెడిసినల్ మష్రూమ్ సాగుపై కుమారస్వామి చేసిన పరిశోధనలు ఆరోగ్య రంగానికి ఉపయోగపడే విలువైన ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక పరిమితులు, వ్యక్తిగత కష్టాలను అధిగమిస్తూ అపారమైన కృషి, పట్టుదలతో ఉన్నత విద్యను పూర్తి చేసిన కుమారస్వామి విజయం గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రోటీన్ బౌల్ 'సూపర్ సలాడ్'కు ఆద్యుడు

ఇటీవల హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో ఆసక్తి వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రోటీన్ బౌల్స్, హెల్తీ సలాడ్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ట్రెండ్‌ను హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ప్రజల్లోకి తీసుకు వచ్చిన వ్యక్తిగా కుమారస్వామి నిలిచారు. ఓవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. చేస్తూనే తన కుటుంబ పోషణ కోసం సూపర్ సలాడ్ ప్రోటీన్ బౌల్స్ అమ్ముతున్నారు. కుమారస్వామి ప్రారంభించిన 'సూపర్ సలాడ్' బ్రాండ్‌లో ప్రోటీన్ అధికంగా ఉన్న 20 రకాలయిన ధాన్యాలు, తాజా కూరగాయలతో కలిపి ప్రోటీన్ బౌల్స్‌ను శాస్త్రీయంగా రూపొందిస్తున్నారు. సహజమైన పదార్థాలతో, పోషక విలువలు కోల్పోకుండా తయారు చేసిన సూపర్ సలాడ్ బ్రాండ్ కింద ప్రోటీన్ బౌల్స్ ను రూ.30, రూ.40, రూ.50 ల బాక్స్ లలో అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ సమీపంలో వీటిని విక్రయిస్తున్నారు. కుమార స్వామి తయారు చేసిన సూపర్ సలాడ్ బ్రాండ్ కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో ఇప్పటి వరకు 10 లక్షల మంది వీక్షించడం గమనార్హం. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేవలం ఆరోగ్య పరిరక్షణ మాత్రమే కాక, సూపర్ సలాడ్ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ముడి పదార్థాల సేకరణ, తయారీ, ప్యాకేజింగ్, సరఫరా, డెలివరీ వంటి విభాగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రాండ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సూపర్ సలాడ్ బౌల్ లను హోమ్ డెలివరీ చేస్తున్నారు.

పేదరికాన్ని అధిగమించి..

బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన కుమార స్వామి తల్లిదండ్రులు ఎల్లవ్వ, ఉప్పలయ్య దినసరి కూలీలు. వీరికి ఇద్దరు కూతుర్లు వెంకవ్వ, నవ్యశ్రీ , ముగ్గురు కుమారులు కనకయ్య, కుమారస్వామి, శ్రీనివాస్. వీరిలో కనకవ్వ దివ్యాంగురాలు. వారు కూలీకి వెళితేనే కుటుంబం గట్టేక్కేది. కూలి దొరకని రోజు పస్తులే. ఈ స్థితిలో తమ పిల్లలను బడికి పంపడం వారి ఆర్థిక స్థితికి సాధ్యం కాదు. ఈ స్థితిలో ఉపాధ్యాయులు కుమారస్వామిలోని నిశిత పరిజ్ఞానాన్ని గుర్తించారు. నంగునూరులోని బీసీ విద్యార్థుల ప్రభుత్వ వసతి గృహంలో చేర్చారు. స్థానిక కేంద్ర ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించి బడికి వెళ్లేలా చేశారు. ఇలా విద్యార్థుల వసతి గృహంలో ఉంటూనే పాఠశాల విద్య పూర్తి చేశాడు. నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన కుమారస్వామి 2010లో 496 మార్కులు పొందారు. నంగునూరు జూనియర్ కళాశాలలో చేరి ఇంటర్ చదువుతూనే సెలవు రోజుల్లో కూలి పనులకు వెళుతూ చదివాడు. ఇంటర్ బైపీసీ గ్రూప్ లో 727 మార్కులతో 2012లో ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో బీ ఎస్సీలో చేరాడు. సిద్ధిపేటలోని స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్ లో ఉండి చదువుకున్నాడు. బీ ఎస్సీ, బీజడ్సీ కోర్సులో 1058 మార్కులు సాధించి 2015లో బీ ఎస్సీ పట్ట అందుకున్నారు. పీజీ ప్రవేశ పరీక్షలు ప్రతిభను కనబరిచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ(వృక్ష శాస్త్రం) చదివారు. ఎమ్మెస్సీలో 1641 మార్కులతో 2017 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు. వెంటనే నెట్ (జాతీయ అర్హత పరీక్ష) రాసి ఉత్తీర్ణులు అయ్యారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హత సాధించారు. తాజాగా పీహెచ్.డి. పట్టాను పొంది డాక్టర్ టేకు కుమారస్వామి అయ్యారు.

విజ్ఞాన ప్రదర్శనతో ప్రతిభ

టేకు కుమార స్వామి పాఠశాలలో చదివినపుడు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించే వాడు. పాఠశాల స్థాయిలో నిర్వహించే విజ్ఞాన ప్రదర్శనల్లో పాల్గొని ప్రశంసలు పొందాడు. 2008లో అతను ఎనిమిదో తరగతిలో ఉండగా ఉగ్రవాదుల దాడుల నుంచి నగరాలు, పట్టణాలు, వంతెనలు, రైల్వేలు, ప్రాజెక్టులను రక్షించుకునేందుకు ప్రదర్శించిన అంశం అందరినీ ఆకట్టుకుంది. రహదారికి కిలో మీటరు దూరంలో ఏర్పాటు చేసిన నియంత్రణ గది (కంట్రోల్ రూం) ద్వారా స్పెక్ట్రోస్కోప్ మీటర్ ద్వారా బాంబు దాడులను నివారించవచ్చని నిరూపించే ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో బహుమతి అందుకుంది. గ్రంథాలయ వారోత్సవాలు, వివిధ సందర్భాల్లో నిర్వహించే పోటీల్లో ఉపన్యాసం, వ్యాస రచన పోటీల్లో బహుమతులు అందుకున్నాడు.





Electronic Certificate No.: 171000684

University Grants Commission
NATIONAL EDUCATIONAL TESTING BUREAU

JOINT CSIR-UGC TEST
NATIONAL ELIGIBILITY TEST FOR ASSISTANT PROFESSOR

UGC Ref. No: 684/(CSIR-UGC NET JUNE 2017)
Roll No.: 331280
Certified that TEKU KUMARA SWAMY
Son/Daughter of TEKU UPPALIAH has qualified the Joint CSIR-UGC Test for Eligibility for Assistant Professor held on 18-06-2017 in the Subject LIFE SCIENCES

As per the information provided by the candidate, he/she had not completed his/her Master's degree or equivalent examination at the time of applying for this test.
The date of Eligibility for Assistant Professor is the date of declaration of NET result, i.e, 30th Nov. 2017, OR the date of completion of Master's degree or equivalent examination with required percentage of marks within two years from the date of declaration of NET result, i.e, by 29th Nov. 2019, whichever is later.
This is an electronic certificate only. Its authenticity and category in which the candidate had appeared should be verified from UGC by the institution/appointing authority. This electronic certificate can also be verified by scanning QR Bar Code printed on the electronic certificate.
Validity of this electronic certificate is forever.
Date of Issue: 06-12-2018

Head
NET Bureau

Note: UGC has issued the electronic certificate on the basis of information provided by the candidate in his/her Application Form. The appointing authority should verify the original records/certificates of the candidate while considering him/her for appointment, as the Commission is not responsible for the same. The candidate must fulfil the minimum eligibility conditions for NET as laid down in the notification for Joint CSIR-UGC Test.

బాల విలేకరిగా..

పాఠశాలలో చదివినపుడు యునిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల గోడ పత్రిక "చిన్నారి మానస" ద్వారా గ్రామంలోని సమస్యలను బాల విలేకరిగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ పత్రికలో కుమార స్వామి కాలం, పర్యావరణం, మద్యపానం తదితర అంశాలపై రాసిన సూక్తులు అప్పట్లో పలువురిని ఆలోచింపజేశాయి..

జాతీయ సేవా పథకం వలంటీరుగా..

నంగునూరు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో జాతీయ సేవా పథకంలో పాల్గొని వివిధ గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రమదానం చేపట్టి అభినందనలు పొందారు. సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా మూఢ నమ్మకాల నిరోధానికి అవగాహన కల్పించే వాడు, పర్యావరణ రక్షణకు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం శిబిరాలను వినియోగించుకునే వాడు..

సుద్దముక్కలు, కూరగాయలతో నమూనాలు

సంగునూరు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో అప్పటి ప్రధానాచార్యుడు సుదర్శన్ వ్యర్థాలతో వివిధ అలంకరణ సామగ్రి తయారు చేసేవాడు. సుదర్శన్ రూపొందించిన వాటిని నిశితంగా గమనించిన కుమారస్వామి తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే తీరిక సమయాల్లో సుద్ద ముక్కలతో వివిధ వస్తువులను తయారు చేసేందుకు ప్రయత్నించి సఫలం అయ్యాడు. అలా స్వయంగా అభ్యసించి వివిధ వస్తువులను అందంగా తయారు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. వివిధ సందర్భాల్లో కూరగాయలతో నమూనాలు తయారు చేసి పర్యావరణ రక్షణ రక్షణ కాంక్షను తెలిపి అభినందనలు పొందాడు.

కూరగాయలతో ప్రపంచ కప్ నమూనా

కుమార స్వామి 2011, 2015 సంవత్సరాల్లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ పోటీల సమయంలో వినూత్నంగా ఆలోచించాడు. క్రికెట్ అభిమానులకు పర్యావరణ ఆవశ్యకతను తెలిపేందుకు కూరగాయలతో ప్రపంచ కప్ నమూనాలను రూపొందించి పలువురి ప్రశంసలు పొందాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో దోసకాయ, టమాటాలతో రూపొందించిన ప్రపంచ కప్ నమూనా ద్వారా యువతలో పర్యావరణ చైతన్యానికి కృషి చేశాడు. 2015 ప్రపంచ కప్ పోటీల సమయంలో వంకాయ, టమాటతో రూపొందించిన ప్రపంచ కప్ నమూనాతో పర్యావరణ పరిరక్షణ ప్రచారం చేసి అభినందనలు అందుకున్నాడు

సరైన ప్రోత్సాహం లభించడంతో...
- కుమార స్వామి

పేదరికంతో బాధ పడుతున్నప్పటికీ.. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చదువుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్ లో చేర్పించి ఉపాధ్యాయులు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం నింపారు. దీనికి తోడు దివ్యంగురాలైన నా అక్క వెంకవ్వ ప్రోత్సాహం మరువలేనిది. పాఠశాల, కళాశాల స్థాయిల్లో మిత్రులు ఉపాధ్యాయులు ఆదరించారు. వారి తోడ్పాటుతో దేన్నయినా సాధించవచ్చనే ధైర్యం కలిగింది. సృజనాత్మక తను నింపిన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పీహెచ్.డి. చేయగలిగాను.

-కత్తుల లక్ష్మారెడ్డి, సిద్ధన్నపేట



స్వదేశీ వస్తువులను, మాతృభాషను ప్రజలు ప్రోత్సహించాలి..



స్వదేశీ వస్తువులకు, మాతృభాషకు ఉన్న ఔన్నత్యాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ మరోసారి నొక్కిచెప్పారు. ప్రజలు స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని, అలాగే ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని కోరారు. మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే, ఆత్మనిర్భర్ ఏకైక మార్గమని అన్నారు. అయితే దాన్ని విజయవంతం చేయడానికి ఏకైక మార్గం స్వదేశీ తెలిపారు. 2047 నాటికి భారత్ అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలవాలని, స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి వ్యాపారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగిన మహేశ్వరి గ్లోబల్ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు."మనం అన్నిరకాల భాషలను నేర్చుకోవాలి, ఇది పురోగతికి అవసరం. కానీ మనం మన మాతృభాషను మర్చిపోకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడాలి. భారత సంస్కృతి, చరిత్ర గురించి వారికి తెలియజేయాలి. మాతృభాషతో పాటు అన్నిభాషలను నేర్చుకోవాలి. మహేశ్వరి సమాజానికి చెందిన దాతల జాబితా చాలా పెద్దది. దేశానికి అవసరమైనప్పుడల్లా దోహదపడిన సమాజం. వారు ఉద్యోగ అన్వేషకులు కాదు, ఉద్యోగ సృష్టికర్తలు. స్వాతంత్ర్యం తర్వాత రామాలయ ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన మొదటి ఇద్దరు సోదరులు మహేశ్వరులు అనే వాస్తవం నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనానికి వారి సహకారం ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు."



ఆందోళనకారులకు ఇరాన్ హెచ్చరిక


ఇరాన్‌లో దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న నిరసనలు) తీవ్రరూపం దాలుస్తున్నాయి. వీటిపై ఉక్కుపాదం మోపుతోన్న అక్కడి ప్రభుత్వం.. ఆందోళనలు విరమించకుంటే తీవ్ర చర్యలు తప్పవని మరోసారి హెచ్చరికలు చేసింది. వీటిల్లో పాల్గొనేవారిని శత్రువుగా పరిగణిస్తామని, మరణశిక్ష అభియోగాలు తప్పవని అటార్నీ జనరల్ మొహ్మద్ మోవాహెది ఆజాద్ హెచ్చరించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియడం కష్టమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే 72 మంది ప్రాణాలు కోల్పోగా, 2300 మందిని భద్రత సిబ్బంది కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. అయితే, వాస్తవంగా మృతుల సంఖ్య 200లకు పైగా ఉండవచ్చని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ పౌరులకు అండగా ఉంటామని చెబుతోన్న అమెరికా.. నిరసనకారులపై హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం లీడర్‌ను హెచ్చరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌తో ఆటలాడొద్దని ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి పేర్కొనడం గమనార్హం. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ మాత్రం ఆందోళనకారులపై అణచివేత కొనసాగుతుందన్నారు. దేశద్రోహానికి పాల్పడేవారు, అభద్రతను సృష్టించేవారు, విదేశీ ఆధిపత్యాన్ని కోరుకునేవారిపై అభియోగాలు నమోదు చేస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. ఈ విషయంలో ఎటువంటి దయ చూపించే ప్రసక్తే లేదన్నారు.



సెమీస్‌లో సింధు ఓటమి



కొత్త ఏడాది సీజన్ తొలి టోర్నీలో టైటిల్ సాధించాలన్న పి.వి.సింధు ఆశ తీరలేదు. మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ భారత స్టార్ షట్లర్ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం సింధు 16-21, 15-21తో వాంగ్ జియా (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో మెరుగ్గా ఆడిన సింధు.. ఆరంభంలో 5-2తో ఆధిక్యంలో నిలిచింది. కానీ వాంగ్ పుంజుకోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో స్కోరు 13-13తో సమమైంది. అక్కడి నుంచి సింధు తడబడి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లో సింధు దూకుడుగా ఆడింది. 11-6తో విరామానికి వెళ్లింది. ఒక దశలో 13-9తో గేమ్ గెలిచేలా కనిపించింది. కానీ తర్వాత వాంగ్ జోరు పెరిగింది. మరోవైపు సింధు అనవసర తప్పిదాలతో పాయింట్లు కోల్పోయింది. 16-13తో ఆధిక్యంలోకి వెళ్లిన చాంగ్.. అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. "రెండో గేమ్‌లో 11-6తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రెండు, మూడు పాయింట్లు సాధించాల్సింది. కొన్ని పొరపాట్ల వల్ల పాయింట్లు కోల్పోయాను. ఆధిక్యంలో ఉన్న సమయాల్లో ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి" అని సింధు పేర్కొంది.



ముంబై ఇండియన్స్ బోణీ

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన ముంబై.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజా విసిరింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (74) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు.. నాట్ సీవర్ బ్రంట్ (70) మెరుపులతో భారీ స్కోర్ చేసిన ముంబై.. ఆ తర్వాత నికోలా కారీ (337) చెలరేగడంతో ఢిల్లీని పడగొట్టింది. చిన్నెల్లె హెన్రీ (56) అర్ధ శతకంతో ఆశలు రేపినా.. అవతలివైపు నుంచి ఆమెకు సహకరించేవాళ్లే కరువయ్యారు. దాంతో.. 196 పరుగుల ఛేదనలో ఢిల్లీ 145కే పరిమితమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో ముంబై ఇండియన్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. ఆరంభ మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని రెండో మ్యాచ్‌లో పట్టేసింది. మొదట కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74), నాట్ సీవర్ బ్రంట్ (70) అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. అనంతరం నికోలా కారీ (337), అమేలియా కేర్ (324)ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. 50 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై ఘనంగా బోణీ చేసింది. భారీ ఛేదనలో ఢిల్లీకి పవర్ ప్లేలోనే వరుసగా షాక్‌లు తగిలాయి. ఓపెనర్ లిజెల్లే లీ (10)ని నాట్ సీవర్ బ్రంట్ ఔట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బంతి అందుకున్న నికోలా కారీ (322) ఒకే ఓవర్లో షఫాలీ వర్మ (8), లారా వొల్వార్ట్ (9)లను బౌల్డ్ చేసి ఢిల్లీని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ (1) ఔటయ్యింది. స్లిప్‌లో బౌండరీ కోసం తను కట్ షాట్ ఆడగా వికెట్ కీపర్ కమలిని కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని అందుకుంది. దాంతో. 33కే ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీని గట్టెక్కించాలనుకున్న మరినే కాప్ (10) ఒక సిక్సర్, ఫోర్ బాది క్రీజులో నిలబడేలా కనిపించింది. కానీ, కారీ ఓవర్లో తను కూడా క్యాచ్ ఇచ్చి డగౌట్ చేరింది. అంతే.. 46కే సగం వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. ప్రస్తుతం నిక్కీ ప్రసాద్ (12), చిన్నెల్లె హెన్రీ (56)లు దూకుడుగా ఆడారు. అవసరమైన రన్‌రేట్ పెరిగిపోవడంతో అమేలియా ఓవర్లో పెద్ద షాట్ ఆడాలనుకున్న నిక్కీ బౌల్డయ్యింది. ఓవైపు వికెట్లు పడుతున్నా హెన్రీ మాత్రం బౌండరీలతో చెలరేగింది. కారే ఓవర్లో భారీ సిక్సర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తను.. అమేలియా బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయి బండరీ వద్ద కారీ చేతికి దొరికింది. హెన్రీ వికెట్‌తో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. 19వ ఓవర్లోనే 145కు ఆలౌటైన ఢిల్లీ 50 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.



జార్జియా ఆల్‌రౌండ్ జోరు

2025 డబ్ల్యూపీఎల్ సీజన్లో మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్.. ఈసారి టోర్నీని విజయంతో ఆరంభించింది. జార్జియా వేర్‌హామ్ ఆల్‌రౌండ్ జోరుకు, ఆష్లీగార్డ్‌నర్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో శనివారం ఆ జట్టు 10 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. మొదట గుజరాత్ 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (65; 41 బంతుల్లో 6×4, 3×6) టాప్ స్కోరర్. అనుష్క శర్మ (44; 30 బంతుల్లో 7×4), సోఫీ డివైన్ (38; 20 బంతుల్లో 5×4, 2×6) రాణించారు. జార్జియా వేర్‌హామ్ (27 నాటౌట్; 10 బంతుల్లో 1×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (78; 40 బంతుల్లో 8×4, 5×6) మెరిసినా.. యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులే చేయగలిగింది. రేణుక సింగ్ (2/25), సోఫీ డివైన్ (2/55), జార్జియా (2/30) ప్రత్యర్థికి కళ్లెం వేశారు.

లిచ్‌ఫీల్డ్ శ్రమ వృథా: అసలే 208 పరుగుల ఛేదన.. ఆపై తొలి ఓవర్లోనే వికెట్! ఇలా పేలవంగా మొదలైంది యూపీ ఇన్నింగ్స్. ఈ స్థితిలో లిచ్‌ఫీల్డ్, కెప్టెన్ లానింగ్ (30; 27 బంతుల్లో 5×4) నిలిచారు. మొదట లానింగ్ మొదలుపెడితే.. తర్వాత లిచ్‌ఫీల్డ్ అందుకుంది. 8 ఓవర్లకు 68/1తో యూపీ కోలుకుంది. ఈ స్థితిలో లానింగ్, హర్లీన్ (0)లను ఔట్ చేసిన వేర్‌హామ్ (9వ ఓవర్) యూపీని దెబ్బ కొట్టింది. తర్వాతి ఓవర్లోనే దీప్తిశర్మ (1) కూడా ఔటైపోయింది. ఒత్తిడిలోనూ లిచ్‌ఫీల్డ్, శ్వేత (25; 17 బంతుల్లో 1×4, 3×6) ఎదురుదాడికి దిగారు. 24 బంతుల్లోనే లిచ్‌ఫీల్డ్ అర్ధసెంచరీ అందుకుంది. అయితే శ్వేత, లిచ్‌ఫీల్డ్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో యూపీ పనైపోయింది. సోఫీ డివైన్ వేసిన ఆఖరి ఓవర్లో యూపీకి 27 పరుగులు కావాల్సి ఉండగా.. 16 పరుగులే చేయగలిగింది. ఆశ (27 నాటౌట్; 10 బంతుల్లో 3×4, 2×6) పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు.



సుకుమారి దామిని

ఐశ్వర్యరాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఓ..! సుకుమారి'. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్నారు. మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. శనివారం ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తనిందులో దామిని అనే పల్లెటూరి అమ్మాయిగా అలరించనున్నట్లు ఆ ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భరత్ మంచిరాజు, ఛాయాగ్రహణం: సిహెచ్ కుషేందర్.

చీరకట్టులో సమంత సోయగాలు..



సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 1న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఈషా యోగ ఫౌండేషన్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో ఏడు అడుగులు వేసింది. వివాహం అనంతరం సినిమాలపై ఫోటోస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈమె తెలుగులో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా.. ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సమంతతో ఇదివరకే ఓ బేబీ సినిమా చేసిన డైరెక్టర్ నందిని రెడ్డి మరోసారి మా ఇంటి బంగారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జనవరి 9వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో సమంత ఒకవైపు కోడలిగా అత్తవారి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూనే.. మరొకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ టీజర్ ట్రైలర్ లాంచ్ లో భాగంగా థియేటర్లో సందడి చేసిన ఈమె తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

తెలుపు రంగు చీరకు గులాబీ వర్ణం కలిగిన బ్లౌజ్ ధరించి తన అందంతో మరింత ఆకట్టుకుంది. సింపుల్ జువెలరీతో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసిన ఈమె మరింత సింపుల్గా అభిమానుల హృదయాలను దోచుకుంది. సమంతాను చాలా రోజుల తర్వాత ఇలా సంతోషంగా ఉండడం చూసి మనసుకు హాయిగా ఉంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత మోములో స్వచ్ఛత అభిమానులనే కాదు నెటిజన్లను కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


సమంత విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ లో మహేష్ బాబు , అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయి అందరిని ఆశ్చర్య పరిచారు. ఆ తర్వాత కాలంలో మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమయింది సమంత. ఇక తర్వాత తన ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇకపోతే శుభం సినిమాతో తెలుగులో సినిమా తీసి నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె.. ఇలాగే ఒక వైపు హీరోయిన్గా మరొకవైపు నిర్మాతగా మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.



కొత్త యాక్షన్ హీరో

ఘట్టమనేని కుటుంబం నుంచి వెండితెరపైకి రానున్న కొత్త హీరో జయకృష్ణ. ఇప్పుడాయన్ని తెరకు పరిచయం చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్నారు. రషా థడానీ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కథానాయకుడు మహేశ్‌బాబు శనివారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో జయకృష్ణ బైక్‌పై ఛేజ్ చేస్తూ.. మరో చేతిలో తుపాకీ పట్టుకుని యాక్షన్ కోణంలో ఆసక్తికరంగా కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఈ ఏడాదే తెరపైకి రానున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్.

నార్త్ ఇండియాలో తడబడ్డ రాజా సాబ్..



పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉంటాయి. బాహుబలి సిరీస్ తర్వాత అక్కడ ప్రభాస్‌కు ఒక సెపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది. కానీ లేటెస్ట్‌గా విడుదలైన 'ది రాజా సాబ్' మాత్రం హిందీ బెల్ట్ లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలైనప్పటికీ, నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ డల్ గానే వచ్చాయి. అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు ఈ సినిమా కేవలం 5.5 నుంచి 6 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి. బాహుబలి తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు 20 కోట్లకు పైగా నెట్ ఓపెనింగ్స్ సాధించాయి. సాహో సినిమా మొదటి రోజే హిందీలో సుమారు 24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ స్థాయి క్రేజ్ ఉన్న ప్రభాస్ సినిమాకు ఇప్పుడు సింగిల్ డిజిట్ ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజా సాబ్ కంటే తక్కువ ఓపెనింగ్స్ సాధించిన ప్రభాస్ సినిమా అంటే అది కేవలం రాధే శ్యామ్ మాత్రమే. ఆ చిత్రం మొదటి రోజు అంచనాల ప్రకారం హిందీలో దాదాపు 4 నుంచి 5 కోట్ల మధ్య నెట్ అందుకుంది. మళ్ళీ ఇప్పుడు దాదాపు అదే స్థాయి వసూళ్లు రాజా సాబ్ కి వచ్చాయి. హిందీ ఆడియన్స్ లో రాజాసాబ్ సినిమాపై పెద్దగా అవగాహన లేకపోవడం, ప్రమోషన్లు కూడా నామమాత్రంగానే ఉండటం వల్లే ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం, మౌత్ టాక్ కూడా వీక్ గా ఉండటంతో నార్త్ లో రాజా సాబ్ మరింత స్లో అయ్యింది. సలార్ సినిమా కూడా హిందీలో దాదాపు 15 కోట్లకు పైగా నెట్ వసూలు చేయగా, కల్కి 2898 AD సుమారు 22 కోట్ల నెట్ కలెక్షన్లతో అదరగొట్టింది. ఆ సినిమాలతో పోలిస్తే రాజా సాబ్ వసూళ్లు చాలా తక్కువ. రాబోయే వీకెండ్ లో ఈ సినిమా హిందీలో పుంజుకోవడం అంత ఈజీ కాదు. సౌత్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల వంద కోట్ల మార్కును దాటినప్పటికీ, హిందీ మార్కెట్ లో మాత్రం సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. హారర్ కామెడీ జోనర్ అక్కడి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదా లేక సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్ల జనాలు థియేటర్లకు రాలేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Printed, Published and Owned by MOHAMMED AZIZ UR RAHAMAN, Printed at KRK PRINTERS, H.No. 2-3-703/7, Thirumalanagar Colony, Amberpet, Hyderabad, Telangana - 500013. Published at H.No. 8-1-284/OU/521/7/9, OU Colony, Tolichowki, Golconda, Hyderabad, Telangana - 500008. Editor: FAZUL RAHAMAN MOHAMMED. 040-4390 2732, email: editor@prathipaksham.in, RNI No. APTEL/2007/19200